Digitized in 2006
by
Thrinaina Informatics Ltd, Secunderabad, A.P., India.
(http://www.thrinaina.com)

From the original owned by
Sundarayya Vignana Kendram
and its partner Institutions

as part of the
British Library Endangered Archives Programme
supported by the
Lisbet Rausing Charitable Fund

Except for individual research purpose
any reproduction should be made with
written permission from the

Sundarayya Vignana Kendram,
1-8-1/B/25/A, Bagh Lingampally, Hyderabad - 500 044
Andhra Pradesh, India

COPYRIGHT STATEMENT

The copyright laws of the United States (Title 17, United States Code) and of India (Copyright Act of 1957) govern the making of photocopies or other reproductions of copyrighted material including foreign works under certain conditions. In addition, the United States extends protection to foreign works by means of various international conventions, bilateral agreements, and proclamations.

Under certain conditions specified in the laws, libraries and archives are authorized to furnish a photocopy or other reproduction. One of these specified conditions is that photocopy or reproduction is not to be used for any purpose other than private study, scholarship, or research. If a user makes a request for, or later uses, a photocopy or reproduction for purposes in excess of "fair use," that user may be liable for copyright infringement.

These institutions reserve the right to refuse to accept a copy order if, in their judgment, fulfillment of the order would involve violation of the copyright laws of the United States or India.

ప్రజాశక్తి

Vol. 6, no. 7

(Feb. 14, 1945)

బెజవాడ, 1945

Record no. 683

Prajāśakti

Vol. 6, no. 7

(Feb. 14, 1945)

Bejavāḍa, 1945

Record no. 683

Regd. No M. 4486 0-2-0

ప్రజాశక్తి

సంపుటి 6 బుధవారం 14-2-45 సంచిక 7

ఆంధ్రరాష్ట్ర కాంగ్రెసు అసెంబ్లీ నిర్ణయాలు

మద్దుకూరి చంద్రశేఖరరావు

రెండున్నర ఏండ్లు గడచిపోయాయి. ఈ మధ్యకాలంలో భారతదేశం అనేక ఇక్కట్టుల పాలయింది. జాతీయోద్యమం చిక్కులలో పడింది. కాంగ్రెసుపై సామ్రాజ్యవాదులు అనేకనిందలు వేశారు. నాయకుల అరెస్టువల్ల దేశంలో ఏర్పడిన అరాచక పరిస్థితులకు కాంగ్రెసే కారణమంటూ ప్రభుత్వం దుష్ప్రచారం చేసింది. మన మాతృభూమిపై జపాను దుండగీరుల దురాక్రమణ సిద్ధంగా వున్న రోజులలో విధ్వంసకచర్యలు చేశారని ఆరోపించింది. ఆంధ్ర కాంగ్రెసు కమిటీ ప్రకటించినదని ఒక సర్క్యులర్ ఆధారం చూపి, మనపై దుష్ప్రచారం జరిపింది.

ఇంతకాలమయ్యాక ఏలూరులో సమావేశమైన కాంగ్రెసు అసెంబ్లీ కర్తవ్య మేమిటి? ప్రభుత్వ నిందలకు సరియైన సమాధానం చెప్పాలి. పైనిందలు ఆధార రహితమైనవని నిరూపించాలి. ఈవిషయంలో గాంధీజీ, అబుల్ కలాం అజాద్‌గార్లు విధ్వంసక చర్యలతో కాంగ్రెసుకెట్టి సంబంధంలేదని తేటతెల్లం చేశారు. దీనినే రాష్ట్ర కాంగ్రెసు అసెంబ్లీ స్పష్టపరచాల్సింది. ముఖ్యంగా, "ఆంధ్రకాంగ్రెసు సర్క్యులర్" అని చెప్పబడేదానితో ఆంధ్ర కాంగ్రెసుకు ఎట్టి సంబంధం లేదని ప్రకటించాల్సింది.

ఇంతేగాదు. గత రెండున్నర ఏండ్లలోను కొందరుకాంగ్రెసు పేరుతో ఆంధ్రప్రజలనుదగా చేయడానికి ప్రయత్నించారు. కాంగ్రెసు సోషలిస్టులు, ఫార్వర్డుబ్లాకువారు రహస్య పత్రికలలో విధ్వంసక చర్యలను ప్రోత్సహించుతూ, జపాను అనుకూల ప్రచారంచేశారు. అపత్రికలను రాష్ట్రకాంగ్రెసు పేరుతో ప్రకటించుతూ ప్రజలను మోసపుచ్చారు. ఇట్టివారితో ఆంధ్ర కాంగ్రెసుకు ఎట్టి సంబంధంలేదని ప్రకటించాల్సింది. అపుడే రాష్ట్రకాంగ్రెసు అసెంబ్లీ అచ్చితంగాగాంధీజీని, వర్కింగ్ కమిటీని, అనుసరించుతున్నట్లు ఋజువు చేయగలిగేవారు.

కాని దురదృష్టవశాత్తు, కాంగ్రెసువాదులుగా తాము చేయవలసిన పై కర్తవ్యాలను ఏలూరు సభనిర్వాహకులు నెరవేర్చలేదు.

తీర్మానాలు

ఏలూరు సభలోని ఉపన్యాసాలు, తీర్మానాలు వివరంగా దినపత్రికలలో ప్రకటించబడ్డాయి. అందుచే ఆ వివరాలన్నీ యీ వ్యాసంలో వ్రాయను. వేసుకున్న కార్యక్రమాన్ని, తీర్మానాలను మాత్రమే సమీక్ష చేస్తాను.

కస్తూరిబా, బేగం అజాదు, ఆర్. యస్. పండిట్, దండు నారాయణరాజుగార్ల మరణానికి సంతాపం వెల్లడించారు. 1942 సంఘటనలలో ప్రాణాలు కోల్పోయినవారికి, బాధపడిన వారికి సానుభూతిని వెల్లడించారు.

ఒక రాజకీయతీర్మానం చేశారు. సత్యాగ్రహానికి సంబంధించిన భాగం తప్ప మిగతా ఆగస్టుతీర్మానానికి కట్టుబడి వుంటామని ప్రకటించారు. తరువాత, ఉపన్యాసాలలో కూడ తాము యుద్ధవ్యతిరేకులము కామని నాయకులు ప్రకటించారు. అంతవరకు మంచిదే. కాని కాంగ్రెసుపేరును దుర్వినియోగపరచిన వారిని, ఆగస్టు తీర్మానానికి విరుద్ధంగా విధ్వంసక చర్యలను ప్రోత్సహించినవారిని ఖండించుతూ తీర్మానించవలసింది. ...ని ఏమీ చేయలేదు. కనీసం ఉపన్యాసాలలోనైనా ఆచర్యలతో రాష్ట్రకాంగ్రెసుకు ఎట్టి సంబంధమూ లేదని ప్రకటించలేదు.

ఏలూరు సభ నిర్ణయాల బలహీనత ఇదే. రెండున్నర యేండ్ల తరువాత సమావేశమైనప్పుడు రాజకీయంగా తామెచట వున్నామో అంచనా వేసికోవలసింది. అదేమీ చేయలేకపోయారు; ప్రస్తుతపరిస్థితులలో స్వాతంత్ర్య సాధనకు తమ మార్గమేదో నిర్ణయించుకోలేక పోయారు. ఇదేభావం కాశేశ్వరరావుగారి మాటలలో (బహుశా వారికి తెలియకుండానే దొర్లింది) చూడండి: "మన స్వరాజ్యప్రాప్తికి అంధకార బంధురమైన అవ్యక్తమార్గం త్రొక్కవలసి యున్నది" అని చెప్పుకున్నాడు.

కాంగ్రెసు సోదరులు గమనించాలిసిన విషయమేమంటే, 'తెలియని మార్గాన చీకట్లో ప్రయాణం చేసేవారు' గమ్యస్థానం చేరలేరు. ఏ ముళ్ళపొదల అడుగిడుతారో, కందకాలలో పడతారో, జాగ్రత్త వహించాలి.

అసెంబ్లీ నిర్మాణం

కాంగ్రెసు అసెంబ్లీ సభ్యులందరూ స్వయంగా వడికిన 800గజాల నూలుగాని రూపాయలుగాని రుసుము చెల్లించాలని ఒకతీర్మానం తెచ్చారు. దీనికి శీతారామశాస్త్రిగారు వడుకునూలు యిచ్చుటే సభ్యత్వ రుసుముగా వుండాలని సవరణ తెచ్చారు. "గాంధీజీలోను నిర్మాణ కార్యక్రమంలోనూ, నమ్మకముంటే కనీసం నూలుకోటానైనా అంగీకరించాలి." అని శాస్త్రిగారు వాదించారు. వారిసవరణ నెగ్గింది.

ఈ నూలుకోటా యిదివరకు 1926 లోను 1934లోను కాంగ్రెసు ప్రవేశపెట్టింది. ఆచరణయోగ్యంకాక వదలివేసింది. మరల దీనిని యిప్పుడు పెట్టడం మనవారు గత అనుభవాల నుంచిఏమీనేర్చుకోడం లేదనిమాత్రమేతెలుపుతుంది. సమావేశమైనవారిలో ఎంతమంది గుండెలపై చేతులు వేసుకొని, తాము స్వయంగా నూలు వడుకుతున్నామని చెప్పగలరు? నిజాన్ని దాచి, యిలా తీర్మానించడం తాము అనుసరించుతున్నామనే గాంధీజీని వంచించడం కాదా? ఇందులో ఆత్మవంచన, పరవంచనా కూడా ఉంది.

అసెంబ్లీలో కమ్యూనిస్టులు, యితరపార్టీల సభ్యులు చేర అర్హులుకారని నియమావళిలో వుంది. దీనికి కాట్రగడ్డ నారాయణరావుగారు, కాంగ్రెసుపేరుతో అనేక దౌష్ట్యాలు చేసిన కాంగ్రెసు సోషలిస్టులు, ఫార్వర్డుబ్లాకువారు అనర్హులుగా చేర్చాలని, సూచించారు. కాని అక్కడ చేరిన పెద్దలకు చెవికుట్టలేదు. దాన్ని, చర్చకే తేలేదు.

ఈ విషయంవల్లకూడ కాంగ్రెసు అసెంబ్లీ సమావేశం తనకర్తవ్యాన్ని నెరవేర్చలేదని తెలుస్తుంది. వీరికి కమ్యూనిస్టులపై కావేషి జాస్తేగాని విచక్షణాశక్తి లేదని తెలుపుతుంది. బహిరంగసభలో కల్లూరు సుబ్బారావుగారుతమ ఉక్రోషాన్ని యిలా వెల్లడించారు:- "మన చరిత్రఘట్టంలో ఆగస్టుతీర్మానం చిరస్మరణీయం. సువర్ణాక్షరాలతోలిఖింపవలసినది. అట్టిదానిని విస్మరించి కమ్యూనిస్టుయువకులు సామ్రాజ్యవాదులతో చేతులుగలుపుట తగని పని. మనదేశ సౌభాగ్యతకు ఆత్మార్పణచేస్తూ, ఆరెస్టులగుచూ దేశభక్తులు మ్రగ్గిపోతూంటే, కుమిలిపోతూంటే, నాయకులను విడుదల చేయాలని కోరారేగాని దేనికి అరెస్టు చేస్తున్నారని యడిగినవారు లేరు. దీనికి కారణమేమి వచ్చిందో? ఆనాడు అట్లు అడగగల్గినవాడు ఒక్క సప్రూ మాత్రమే-" అని కల్లూరి సుబ్బారావుగారు విసరారు.

ద్వేషం అనే గుర్రంపై సవారీచేయడంలో సుబ్బారావుగారి మతిపోయినట్లున్నది. వీరికి కమ్యూనిస్టులకు - సప్రూకు ఉన్న తేడా తెలియకకాదు. అతితెలివిగా మాట్లాడుతున్నాననుకొని బోల్తాకొట్టాడు. గత మూడు సంవత్సరాలుగా పత్రికలు చూసేవారికి, రాజకీయాలు ఏమాత్రం తెలిసినా కమ్యూనిస్టులకు సప్రూకున్న భేదం తెలుసును. సప్రూ "నాయకులను ఎందుకు అరెస్టు చేశారని?" ప్రశ్నించి పూరుకున్నాడు. జాతీయోద్యమాన్ని దెబ్బకొట్టడానికి సామ్రాజ్యవాదులు నాయకులను అరెస్టుచేశారనీ, అందుకే కాంగ్రెసు జపాన్‌కు అనుకూలమని అమెరీకాలో దుష్ప్రచారం చేస్తోందనీ కమ్యూనిస్టులం నాడే స్పష్టపరచాము. అలా ప్రజలలో ప్రచారం చేశాము. దేశాన్ని రక్షించడానికి, ప్రజలను కరువు కాటకాలనుండి కాపాడడానికి జాతీయనాయకులను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండుజేశాము. కాని సుబ్బారావుగారు యీ సత్యం గుర్తించదలచలేదు. అందుకే ఆ బాధ్యతలేనిమాటలు. నిద్రించేవారిని మేల్కొల్పవచ్చు. కాని నిద్ర అభినయించేవారిని ఎవరూ మేల్కొల్పలేరు. సుబ్బారావుగారి కండ్లు తెరవడానికి దేవుడు దిగిరావాలి.

ఉరిశిక్ష రద్దు

ఏలూరు సభ తత్వం తెలుపడానికి ఒక ఉదాహరణ చాలు. చీమూరు, అష్టి ఖైదీల ఉరిశిక్షలు రద్దుచేయాలని ప్రభుత్వాన్ని కోరే తీర్మానం చర్చకొచ్చింది. ప్రభుత్వాన్ని కోరడం నామోషీ కాబట్టి, అలాగాకుండా అసలు ఉరిశిక్ష విధానమే రద్దుచేయాలని తీర్మానించి సంతృప్తిపడ్డారు. ఈ సభలోనే వీరుల సంస్మరణ తీర్మానం చేశారని పైన చెప్పాను. ఒక వైపు వీరులను కీర్తించుతున్నారు. కాని వురిశిక్షలను రద్దుచేయాలని ప్రభుత్వాన్ని నోరార డిమాండు చేయడానికి వెనుకంజ వేశారు. ఇది తీవ్రవాదం పేరుతో అనుసరించబడుతున్న మూర్ఖత్వాన్ని తెలుపుతుంది. వాస్తవికతకు ఎంతదూరంగా సోదరులు పోతున్నారో తెలుపుతుంది. ఉరిశిక్షవిధానం రద్దుచేసే శాసనాలు వచ్చేదాక చీమూరు, అష్టి ఖైదీల ప్రాణాలు నిలబడవనే సత్యాన్ని గ్రహించే జ్ఞానంకూడా వీరికి నశించింది. ఎంత దౌర్భాగ్యమో చూడండి!

సుబ్బారావుగారి జాతీయత!

బహిరంగసభలో మాట్లాడుతూ కమ్యూనిస్టులపై యింకోవిసురు విసిరారు...."స్వరాజ్యం తేలికగా ఊడిపడదు. ఒకరు యిచ్చునది కాదు. కమ్యూనిస్టులకు బ్రిటిషువారి మీద యెట్టి వైమనస్యమున్నదో గుర్తించకపోలేదు. వారిమీదయున్న కోపము కంటే రష్యామీదయున్న యిష్టము మీరియుండుటచే పరిణామము ఎట్లుగమారునో యన్నదికూడ గుర్తించుకొనక అభిమానంకొద్దీ తప్పటడుగులు వేస్తున్నారు." తరువాత ఆగస్టు తీర్మానాన్ని విస్మరించి కమ్యూనిస్టులు సామ్రాజ్యవాదులతో చేతులుకలుపుతున్నారని నిందించారు.

గాంధీవాదులమని చెప్పుకునేవారు కనీసం అబద్ధాలనైనా చెప్పకూడదు. నిజానికి ఎవరిది దురభిమానమో ఆలోచించుదాం. సుబ్బారావుగారు కనీసం కాంగ్రెసు తీర్మానాలనైనా అనుసరించుతున్నారేమో చూదాం!

కమ్యూనిస్టులను రష్యాకు అభిమానులని నిందించుతున్నారు. మరికాంగ్రెసో, ఒకసారి కాంగ్రెసు బార్డోలీ తీర్మానంలో ఏమిచెబుతూందో సుబ్బారావుగారు వెనక్కితిరిగిచూస్తే మంచిది.

1941 డిసెంబరులో కాంగ్రెసు కమిటీ యిలా తీర్మానించింది.

> "సోవియట్ యూనియన్‌లో విశిష్టమైన మానవసంస్కృతి, సామాజిక విధానము నిర్మించబడుతూంది. ఈ ప్రయత్నం మానవసమాజం అనుగమించవలసిన అభ్యుదయ మార్గంలో ప్రముఖపాత్ర వహించుతూంది. ఈ యుద్ధఫలితంగా ఈ ప్రయత్నం నాశనమయిందంటే విషాదకరమైన విషయంగా వర్కింగుకమిటీ ఎంచుతుంది. తమదేశాన్ని, స్వాతంత్ర్యాన్నిరక్షించుకోడానికి సోవియట్ ప్రజలు చూపుతున్న దిగ్భ్రమ కలిగించే త్యాగము, వీరోచితమైన ధైర్యము యెడల వర్కింగ్‌కమిటీ అభిమానం ప్రకటించుతోంది."

వర్కింగ్‌కమిటీ తీర్మానంలో ద్యోతకమయిన అభిమానమే కమ్యూనిస్టులు కూడ రష్యాయెడ చూపుతున్నారు. ఏలూరు బహిరంగసభలో మాట్లాడిన (మిగతా 4వ పేజీలో)

Roja Muthiah Research Library
3rd Cross Road, C P T Campus,
Taramani, Chennai - 600 113, India.

Microfilmed from photocopy

నైజాంకార్మికుల అఖండవిజయాలు

3 వేల మంది కార్మికులు ఒరంగల్లు లోని అజంజాహి బట్టలమిల్లులో పనిచేస్తున్నారు. వీరిలో హిందువులు, మహమ్మదీయులుకూడ అన్యోన్యత పెంపొందించుకొని బలమైన సంఘాన్ని నిర్మించుకున్నారు. ఈ మిల్లులో నైజాం ప్రభుత్వానికి యెక్కువ షేర్లు వున్నాయి.

1943 ఫిబ్రవరిలో దుర్భరపరిస్థితులను సహించలేక యీ కార్మికులు 20 రోజుల పాటు సమ్మె చేయవలసివచ్చింది. తీవ్ర నిర్బంధానికి గురైనారు. అప్పటి యూనియన్ నాయకులను ఒరంగల్ జిల్లాలో ఉండరాదని శాసించారు. కాని కార్మికుల చైతన్యాన్ని అరికట్టగలరా యెవరైనా?

కార్మికుల కష్టాలుమితిమీరి పోతున్నాయి. పిలిచి తిట్టటం, కొట్టటం యజమానుల దైనందిన కార్యక్రమమైంది. పనివారలసహించలేక పోతున్నారు. వీటికి తోడు రేషనింగు అచరణలోనికి వచ్చినప్పుడు చౌకడిపోలు తీసివేశారు. యజమానులు కరువుభత్యం కొంతవరకు మాత్రమే పెంచారు. అంటె పూర్వం జీతంలో రూపాయిలో నిఠ వంతు కరువుభత్యం యిచ్చేవారు. ఇప్పుడు రూపాయికి 0-8-0 కరువుభత్యం. మొత్తం రూ. 12 కు తగ్గకుండా యిస్తున్నారు. కాని యూనియన్ యెంత అందోళన చేసినప్పటికి మానేజిమెంటు చౌకడిపోలవల్ల గల్గిన నష్టాన్ని మాత్రం పూర్తిచేయలేదు. కార్మికులు రెచ్చిపోయినారు. పెదవులు కదల్పకుండా యజమానులు కూర్చున్నారు.

కార్మికులు సమ్మెచేసి యీ కోర్కెలను నెరవేర్చవలసిందని అందోళన చేశారు

1. సమ్మెచేసిన పనివారలను శిక్షించరాదు.
2. పనినుండి తొలగింపబడిన వారిని తిరిగి ప్రవేశపెట్టుకోవాలి.
3. కరువుభత్యం నూటికి 60 వంతుల వరకు అధికం చెయ్యాలి.
4. యూనియన్‌ను గుర్తించాలి.

యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులైన సయ్యద్ రజ్వి, రామనాథన్‌గార్లు (వీరినే పూర్వం ఒరంగల్‌నుండి వెడలగొట్టింది) వెంటనే జోక్యం కలిగించుకొని సమ్మె విరమించ వలసిందని కోరారు.

మానేజిమెంటు, లేబరు అఫీసరు, తాలూక్దారు యూనియన్ ప్రతినిధులతో సంప్రదింపులకు దిగారు. సమ్మె పరిష్కారమైంది. ఈక్రింది షరతులు అంగీకరింపబడ్డాయి.

1. సమ్మె చేసినందుకు పనివారలపై చర్య తీసుకొనబడదు.
2. సంఘాన్ని గుర్తించుతామని, దాని ద్వారా కార్మికుల కోర్కెలను తెలియపరచితే విచారించబడతాయని ఒప్పుకున్నారు.
3. ఖాళీలు ఏర్పడినప్పుడు పూర్వం తొలగింపబడిన వారు పనిలో ప్రవేశపెట్టుకొనబడతారు.

కార్మికులంతా వుత్సాహంతో యూనియన్‌లో చేరి ఎన్నికలు జరుపుకొనుటకు వుద్యుక్తులగుచున్నారు.

★

హైదరాబాదులో

ఇక్కడ రెండు బట్టల మిల్లులలోను 1200, 2000 మంది పనిచేస్తున్నారు. ఇక్కడ కార్మికులకిచ్చేజీతాలుచూడండి. నెలకురు.10లు మొదలు కొని రు 20 ల కన్న ఎవరికి మించవు. జీతాలలో మూడవవంతు కరువుభత్యం యిస్తున్నారు. ఈ కరువుభత్యమైనా 8 రోజులపైనాగాచేయువారికిముట్టదు. నెలకు 4 రోజులకుమించి నాగాచేయనివారికి 0-2-0 బోనసు యివ్వబడుతుంది. కాని యీ అధ్వాన్నపు జీతాలు కార్మికులలో పనిచెయ్యాలనే వుత్సాహాన్ని నాశనం చేస్తున్నయి. అందువల్ల వీరు అక్కడక్కడ చిల్లరపనులు చూచుకొనుట కూడ కద్దు.

1200 మంది పనిచేస్తున్న మిల్లులోని కార్మికులు 1944 సెప్టెంబరులో సమ్మె చేశారు. వెంటనే కామ్రేడ్ రాజ్‌బహద్దూర్ జోక్యం కల్గించుకొని యీ రోజుల గుద్దకై అల్లాడుచున్న ప్రజాకోటి ఈ సమ్మెవల్ల మరింత బాధపడుతుందనీ, యజమానులపై ప్రజల ఒత్తిడి తేవడంద్వారానే, యీ రోజున తమ కోర్కెలు నెరవేరుతాయనీ, కార్మికులకు బోధపరచి కార్మికులు తిరిగి పనిలోకి పోయేటట్లు ప్రోత్సహించాడు. వెంటనే సామరస్య సంఘాన్ని (Conciliation Board) నియమించాలని అందోళన ప్రారంభించారు.

యూనియన్ అందోళనకు మద్దతుగా ప్రజాసంఘాలు, పత్రికలుకూడ నిలచాయి. మీజాన్, దక్కన్‌పత్రికలు సంపాదకీయాలు వ్రాశాయి. ఆంధ్రమహాసభ కార్మికుల కోర్కెను బలపరచింది. మహారాష్ట్ర, కర్నాటక్ సంస్థలు కూడ వీరికోర్కెలపట్ల సానుభూతిని వెలిబుచ్చినాయి. యస్. యస్. రైల్వే యూనియన్ వీరిని బలపరచుతూ తీర్మానాలుచేసింది. ప్రజాందోళన పూరికే పోతుందా! ప్రభుత్వం డిసెంబరులో యీ సామరస్య సంఘాన్ని నియమించింది. జనవరి (1945) 11వ తేదీని యీ బోర్డు తన రిపోర్టు ప్రచురించింది. అందలి ముఖ్యమైన విషయాలు:

1. 1943 జనవరి జీతాలపై మూడవవంతు యెక్కువ చెయ్యాలి.

(1943 జనవరిలో షుమారు 500 మంది కార్మికులకు జీతాలు యెక్కువ చేయబడినయి. వీరి జీతాలు పెంచబడవు.)

2. పూర్వం, ఆదివారాల్లో, మిల్లు నడవనప్పుడు జీతాలు యిచ్చేవారుకాదు. కాని ఈ తీర్పు ప్రకారం ఆదివారాలకుకూడ జీతాలు ఇస్తారు.

3. కరువుభత్యం రు. 7 లకు తక్కువగాకుండా జీతాలలో మూడవ వంతు యివ్వబడుతూంది.

4. నాగా చేసినందుకు కరువుభత్యం నాగా అయిన రోజులకు మాత్రమే మినహాయించబడుతుంది.

5. ఉచిత వైద్య సహాయం యేర్పరచబడింది.

6. మిల్లుగేటువద్ద సారా-దుకాణం యెత్తివేయబడుతుంది.

7. నాగా లేకుండా హాజరైనందుకు బోనసుయివ్వబడుతుంది.

8. సమ్మెలుపోను, యజమానుల కు మిగులు లాభాలలో 10వ వంతుకు తక్కువగాకుండా కార్మికుల కరువుభత్యానికై వినియోగించబడుతుంది. ఇది 'యేపిషియన్సీ బోనసు' అని రెండు నెలల జీతం వుచితంగా యివ్వబడుతుంది. అంటే, కార్మికుల కరువుభత్యపు మొత్తం యజమానుల లాభాలలో 10 వంతులకు తగ్గినప్పుడు యెపిషియన్సీ బోనసు పేరట, తగ్గిన మొత్తం యివ్వబడుతుంది.

ఈ తీర్పు కార్మికులను వుత్సాహపరచింది. రెండవమిల్లు కార్మికులుకూడ అధికోత్సాహంతో ముందుకు వస్తున్నారు. ఈరెండు మిల్లు కార్మికులు కలసి సంఘం స్థాపించుకొనుటకు వుద్యుక్తులగుచున్నారు. కార్మికులలో యిప్పుడు అమలు జరిపిన విధానముపై విశ్వాసం అధికమయింది.

సోదరా!

క్రొత్తరోజిది చూడరా!
సోదరా!
క్రొత్త పాటలు పాడరా!

ఊరకే కూర్చున్న
ఉట్టిపడునా స్వేచ్ఛ ?
కలసిపని చేయుచే
కార్య సాధనమోయి ॥

తల నెరసినా మనకు
తలపులే మారవా?
క్రొత్త బ్రతుకును గోరి
నెత్తురుబికే వేళ ॥

మనలోని కక్షలు
పేదలకు శిక్షలై -
రాకాసి మూకలకు
రాదారి వేయుచే ॥

జాతి శీలముచెప్పి
గర్వించు మన చరిత
క్షుధితానలమ్ములో
చూర్ణమై పోయెరా! ॥

నైరాశ్య దుఃఖాలు
నడివీధి మరణాలు
వినిపించ లేదో
విలయ తాండవ ఘోష ॥

భావి భారత చరిత
బంగారు కలలుగా
ఐక్యతా సాధన
ఆకాంక్ష లవిగో! ॥

జాతి నేతల మధ్య
సంకోచ మున్నాది;
మనపైన బాధ్యత
మరికొంత పడ్డాది ॥

లేదు మనకపజయము
వలదురా! పిరికి తనము
కుహనా పాలనమిక
కూలిపోవు నిజమోయి ॥

తరుణారుణ సైన్యము
తరలి పోదామోయి ;
జయ జయ ధ్వానములతో
చేయి చేయి కలుపగా ॥

నార్ల చిరంజీవి

మహాసభలు

8 వ ఆంధ్రరాష్ట్ర రైతు మహాసభ

ఆహ్వానసంఘ మీటింగు - గుంటూరు

ఫిబ్రవరి 18 — మధ్యాహ్నం 12 గంటలకు

5 వ తూర్పుగోదావరిజిల్లా రైతుమహాసభ

ఆహ్వానసంఘ మీటింగు - కొత్తపేట

ఫిబ్రవరి 13

11 వ నెల్లూరుజిల్లా రైతుమహాసభ-ఆత్మకూరు

ఫిబ్రవరి 25

అధ్యక్షులు: ముక్కామల నాగభూషణంగారు
ప్రారంభకులు: పుచ్చలపల్లి సుందరయ్యగారు
పతాకోత్సవం: వావిలాల గోపాలకృష్ణయ్యగారు

చిత్తూరుజిల్లా రైతుమహాసభ - కమ్మపల్లి

మార్చి 2 (పుత్తూరు తాలూకా)

అధ్యక్షులు: పుచ్చలపల్లి సుందరయ్యగారు
ప్రారంభకులు: వావిలాల గోపాలకృష్ణయ్యగారు

6 వ పశ్చిమగోదావరిజిల్లా రైతుమహాసభ

జిన్నూరు - మార్చి ఆఖరువారం

ద్వితీయ గుంటూరుజిల్లా ప్రజా ఆహారమహాసభ

ఫిబ్రవరి 18వ తేదీ సాయంత్రం గం 5 లకు
గుంటూరులో జరుగుతుంది

ఆంధ్ర కాంగ్రెసు పెద్దలకు మనవి

[ఈ నెల 4 వ తేదీన ఏలూరులో ఆంధ్రరాష్ట్ర కాంగ్రెసు అసెంబ్లీ సమావేశమయింది. కొన్ని తీర్మానాలు చేసింది. కార్యనిర్వాహక వర్గాన్ని ఎన్నుకుంది. వివిధనాయకులు బహిరంగసభలో ఉపన్యసించారు. తీర్మానాలలోను, ఉపన్యాసాలలోను కనబరచబడిన దృక్పథాన్ని విమర్శించుతూ ఈ సంచికలోనే వేరొక వ్యాసం ప్రకటించాము. 20వ తేదీన కార్యనిర్వాహకవర్గం బెజవాడలో సమావేశం కాబోతూంది. వివిధ రంగాలలో చేయవలసిన కార్యక్రమాన్ని గురించి నిర్ణయాలు చేయబోతూంది. ఏలూరు సభలలో కాంగ్రెసు అసెంబ్లీ పెద్దలు వెల్లడించిన భావాలను అనుసరించే కార్యక్రమంయిస్తే ఆంధ్ర ప్రజావుద్యమాలకు నష్టం వాటిల్లుతుంది. కమ్యూనిస్టు వ్యతిరేకుల మాటలకు లోబడి నిర్ణయాలు చేస్తే, కాంగ్రెసు అసెంబ్లీవారు ఆంధ్రదేశమంతటా దేశభక్తులమధ్య చీలికలు, ప్రజావుద్యమాలలో చీలికలు, ఘర్షణలు ప్రోత్సహించిన వారవుతారు. అలాంటి ప్రమాదం రాకుండా చేయాలనీ, ఆంధ్రదేశభక్తులందరం ఐకమత్యంతో కలసి పనిజేదామనీ, స్వతంత్రభారతభూమిలో ఐక్య ఆంధ్రజాతి — సకలసంపదలతో తులతూగేలా చేదామనే ఆశతో యీ మనవి చేస్తున్నాము.]

★

కాంగ్రెసు సోదరులారా!

భారతజాతీయోద్యమం వెదజల్లిన కాంతులలోనుంచే ప్రజాసామాన్యం చైతన్యం పొందింది. కాంగ్రెసు మహాసభ స్వాతంత్ర్యసందేశాన్ని ప్రజలకు అందజేసింది. చైతన్యం పొందిన వివిధవర్గాల ప్రజలు తమ వర్గసంస్థలను నిర్మించుకొన్నారు. తమ ఆర్థిక హక్కులకొరకు పోరాటాలు సాగించారు. ఇలానే రైతు ఉద్యమం, కార్మికోద్యమం, విద్యార్థిఉద్యమం, తదితర వుద్యమాలు నిర్మించబడ్డాయి. ఈ ప్రజావుద్యమాలు అభివృద్ధిచెందడానికి లిబరల్సు, కాంగ్రెసువాదులు, కమ్యూనిస్టులు వగైరా వివిధపార్టీలకు చెందిన దేశభక్తులు సాయపడ్డారు.

ఇక మన ఆంధ్రదేశంలో, చూడండి! 1920 సహాయనిరాకరణోద్యమం, 1930-33 శాసనోల్లంఘనోద్యమం ఆంధ్రప్రజలలో ఉత్సాహాన్ని రేకెత్తించాయి. అనేకవేలమంది ఆ ఉద్యమాలలో పాల్గొన్నారు. స్వాతంత్ర్యసమరంలో తమ పాత్రను నిర్వహించారు. ఆ వుద్యమాలలో చైతన్యంపొందిన యువకులే రైతులలోను, కార్మికులలోనూ పనిచేయసాగారు. ప్రజలఆర్థికహక్కులకొరకు పోరాడారు. కార్మికసంఘాలను, రైతుసంఘాలను నిర్మించారు. కాంగ్రెసు యిచ్చినస్వాతంత్ర్య సందేశాన్ని వీటిద్వారా ప్రజాసామాన్యంలోకి తీసుకుపోయారు. స్వాతంత్ర్య ఉద్యమాన్నే విస్తరింపజేశారు.

ప్రజల ఆర్థిక హక్కులకొరకు పోరాడుతూ, చైతన్యవంతులనుచేసి, స్వాతంత్ర్య పోరాటానికి ప్రజలందరి తోడ్పాటు సాధించడం తమ కర్తవ్యమని కమ్యూనిస్టులు ఎంచారు. ఆప్రకారం పనిచేసి యితర దేశభక్తుల సాయంతో ప్రజాఉద్యమాలను నిర్మించారు. ఈ ప్రజాసేవద్వారా ఆంధ్రదేశంలో కమ్యూనిస్టుపార్టీ ప్రజల మన్ననను పొందింది. ఆంధ్ర రాజకీయాలలో ప్రముఖపాత్రను సంపాదించింది.

నేడు ఆంధ్ర ప్రజల జాతీయ జీవితంలో కమ్యూనిస్టు పార్టీ నెరవేర్చిన కృషిని ఒక్కసారి గమనించాలని కాంగ్రెసు పెద్దలను కోరుతున్నాము. 11 జిల్లాలలో 1,70,000 సభ్యత్వం కలిగిన రైతుసంఘాలున్నాయి. గత మార్చిలో బెజవాడ రైతుమహాసభకు మీపెద్దలు వ్యతిరేకించినా 1 లక్ష రైతాంగాన్ని సమీకరించగలిగాము. 25 వేల వ్యవసాయ కూలీలు తమ సంఘాలలో సభ్యులుగా వున్నారు. రాష్ట్ర విద్యార్థి ఫెడరేషనులో 10 వేల సభ్యులున్నారు. కార్మిక సంఘాలలో మొత్తం 30000 సభ్యులున్నారు. మహిళా సంఘాలలో 20000 సభ్యత్వంవుంది. యువజన, బాలసంఘాలలో మొత్తం 20000 సభ్యులున్నారు.

ఇదివరకు ఎన్నడూ ఏలాంటి ఉద్యమం చొరబడని ప్రదేశాలకుకూడా నేడు ప్రజాఉద్యమాలు విస్తరించాయి. రైతుసంఘం బళ్ళారి జిల్లాలోకి వ్యాపించింది.

గత రాయలసీమ కరువులో కమ్యూనిస్టులం రైతు సంఘాలద్వారా శక్తివంచన లేకుండా కృషిచేశాము. అందోళనచేసి కరువు నివారణ క్యాంపులద్వారా 2½ కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చుపెట్టునట్లుచేశాము.

ఈసంవత్సరం విశాఖకరువు నివారణకు వాలంటీర్లను పంపాము. అచటి దేశభక్తులతో కలసి ప్రజలను కరువు, అంటువ్యాధులనుండి రక్షించడానికి కృషిచేస్తున్నాము

ఇంతేకాదు, హైదరాబాద్ సంస్థానంలో ఆంధ్రమహాసభ తెలంగానా ప్రాంతమంతా ప్రజా ఉద్యమాన్ని నిర్మించింది. వెట్టి, అక్రమపన్నులు, లంచాలకు వ్యతిరేకంగా కృషిచేసి అచటి కమ్యూనిస్టులు ఇతర దేశభక్తులతోకలసి సోదర తెలుగుప్రజలకు పౌరసత్వహక్కులు సంపాదించుతున్నారు. కరువు కాటకాలనుండి రక్షించుతున్నారు. ఆంధ్ర మహాసభలో 80000 సభ్యులున్నారు. అచటి మితవాదులు పెడుతున్న ఆటంకాలను ఎదుర్కొంటూ కమ్యూనిస్టులు పై కార్యాలను సాధించుతున్నారు.

ఈవిధంగా ప్రజావుద్యమాలను కమ్యూనిస్టులం ఆంధ్ర భూమిలో మూలమూలలకు వ్యాపింపజేశాము. ఆంధ్రప్రజల జాతీయైక్యతను నిర్మించడానికి కృషిచేస్తున్నాము. ఆంధ్ర జాతీయ వికాసానికి భాషాపోషణకు సర్వశక్తులా పాటుపడుతున్నాం. గత రెండేళ్ళలోనూ ఆంధ్రదేశంలో అనేక విషయాలపై ప్రజోపయోగములయిన పుస్తకాలు ప్రకటించాం.

కాంగ్రెసుపెద్దలకు మనవి ఏమంటే, పై విషయాలన్నీ మాగొప్ప చెప్పుకోడానికి వల్లించడంలేదు. కమ్యూనిస్టులం ప్రజలలో చొచ్చుకుపోయి ప్రజాసేవ చేస్తున్నాము. మీలో కొందరు కమ్యూనిస్టుపార్టీని నాశనంచేసి ప్రజలపై తమ పలుకుబడి స్థాపించుకోవాలని కలలు కంటున్నారు. ప్రజాసేవయే ప్రధాన కర్తవ్యంగా ఎంచుకొని మేము పనిజేసినంత కాలం ఎవరూ మమ్ము నాశనం చేయలేరు. అందుకు ప్రయత్నించినవారంతా చివరకు ప్రజావిరోధులుగా మారుతారు.

ఏలూరుసభా తీర్మానాలు, తరువాత ఉపన్యాసాలు చూస్తే కమ్యూనిస్టు వ్యతిరేకులైన కాశీశ్వరరావు, కల్లూరి సుబ్బారావు, రంగాల రాజకీయాలే అసెంబ్లీలో ద్యోతక మవుతున్నాయ్. 20 వ తేదీ బెజవాడ సమావేశంలో మీరు కార్యక్రమం నిర్ణయించ బోతున్నారు. అప్పుడైనా, కమ్యూనిస్టువ్యతిరేకత ప్రధానంగా పెట్టుకోవద్దని మనవి. ఆంధ్రప్రజలకు సేవ జేయుడానికి, భారత స్వాతంత్ర్యోద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి దేశభక్తులందరిమధ్య ఐకమత్యం అవసరమనే సంగతి మీరు గుర్తించాలని విన్నవించుతున్నాం.

ఆంధ్రలో ప్రజావుద్యమాలు ఎలా నిర్మించబడుతున్నాయో పైన వివరించాము. మీరు కమ్యూనిస్టులపై కోపంతో ప్రజావుద్యమాలను ఛిద్రంచేయడానికి పోటీసంఘాలు పెట్టవద్దు.

నేడు పోటీసంఘాలను స్థాపించడమంటే యిదివరకు నిర్మించిన ప్రజావుద్యమాలను విచ్ఛిన్నం చేయడమన్న మాట. ప్రజాసేవ లక్ష్యంగా కలవారెవరూ అలాచేయకూడదు. కమ్యూనిస్టు వ్యతిరేకతను విడనాడి నిదానంగా ఆలోచించితే మీకే యీ సత్యం బోధపడుతుంది.

ఇపుడున్న ప్రజాసంఘాలలో దేశభక్తులందరికీ స్థానం వుంది. కాంగ్రెసు సోదరులను రైతు సంఘాలతో, విద్యార్థి సంఘాలతో, కార్మిక సంఘాలతో కలసి పనిచేయడానికి హృదయపూర్వకంగా అహ్వానించుతున్నాం. ఇపుడున్న సంఘాలలోకి రండి. పనిచేయండి. ప్రజల గౌరవాన్ని సంపాదించండి. మనమంతా కలసి పనిచేస్తే ఎన్నోరెట్లు ప్రజాసేవ చేయగలుగుతాము. కనీవిని యెరుగనటువంటి ప్రజావుద్యమాన్ని ఆంధ్రభూమిలో నిర్మించగలుగుతాము. దేశాభ్యుదయకరమైన కార్యక్రమానికి కంకణం కట్టండి! దేశభక్తులందరి సహకారం మీకు లభించుతుంది. మీతో చేతులు కలపడానికి కమ్యూనిస్టులం ఎల్లప్పుడూ సిద్ధంగా వున్నాము.

ఆంధ్ర కమిటీ
భారత కమ్యూనిస్టు పార్టీ.

★ సంపాదకీయం

అంటువ్యాధుల విజృంభణ

నేడు మనరాష్ట్రంలో అనేకచోట్ల అంటువ్యాధులు తీవ్రరూపం దాల్చుతున్నాయి. కరువుకు గురియైన ఉత్తరవిశాఖ జిల్లాలో వేలకొద్దీ ప్రజలు మలేరియా, గజ్జి, కరువుకో విల్లి మొదలైన రోగాలతో బాధపడుతున్నారు. చిత్తూరుజిల్లా మదనపల్లె తాలూకాలో క్రిందటిసంవత్సరం మలేరియావల్ల షుమారు 1000 మంది మరణించారు. ఈ యేడు తిరిగి మలేరియా తలయెత్తే సూచనలు కనబడుతున్నాయి. గుంటూరుజిల్లాలో ఒంగోలుతాలూకా అంతటా దాదాపు నెల రోజులనుంచి స్ఫోటకం వ్యాపించింది. నరసారావుపేట తాలూకాకుకూడా యిది పాకింది. కృష్ణాజిల్లా, బెజవాడ పట్టణంలో 2 నెలలనుంచి స్ఫోటకం ప్రబలంగా ఉంది. 85 గురు రోగులలో 86 గ్గురు చనిపోయినట్లు మునిసిపల్ లెక్కలే చెబుతున్నాయి. 1 లక్షకుమించి జనాభావున్న బెజవాడకు 8 గురు టీకాల డాక్టర్లు సరిపోవుటలేదు. బెజవాడకు సమీపంలోవున్న కొండపల్లిగ్రామంలో ప్లేగు ప్రవేశించడం వల్ల, అక్కడి గ్రామస్థులందరిచేత యిండ్లు ఖాళీ చేయిస్తున్నారు.

ఈ విధంగా, ఆంధ్రరాష్ట్రంలో అంటువ్యాధులు వందలాది ప్రజల్ని నిర్వీర్యులుగా చేస్తున్నాయి. వ్యవసాయం, ఇతర వృత్తులు దారుణంగా దెబ్బ తింటున్నాయి.

ప్రజల ప్రాణాలు యీ విధంగా కండ్లయెదుట రాలిపోతూంటే, చూస్తూ కూర్చోవడం భారత సాంప్రదాయంకాదు. కనుకనే, ఆయా ప్రాంతాలలో విద్యాధికులు, వివిధ రాజకీయ పక్షాలవారు ప్రజాసేవకు పూనుకొని, పనిచేస్తున్నారు. ఉత్తరవిశాఖ జిల్లాలో, ఇండియన్ మెడికల్ ఎసోసియేషన్ (ఆంధ్రశాఖ) తరపున డాక్టరు గురుమూర్తిగారు, ఎం. వి. కృష్ణారావుగారు రేపు 18వ తేదీనుంచి నౌపడాలో ఒక అధార చికిత్సాలయాన్ని ప్రారంభించి, చికిత్స పద్ధతులలో యువకుల్ని తరిఫీదు చేయబోతున్నారు. జిల్లా పీపుల్స్‌రిలీఫ్ కమిటీవారు, ఆంధ్ర మహాసభ పెద్దలు వాలంటీర్లను సమీకరించుటలోను, ధనం పోగుచేయడంలోను కలిసి పనిచేస్తున్నారు. మదనపల్లె తాలూకాలో మలేరియా నివారణ కమిటీవారు చికిత్సకు కొన్ని యేర్పాట్లు చేస్తున్నారు. ఒంగోలు తాలూకాలో మలేరియా నివారణ సంఘంవారి కృషిపల్లె కొంతవరకు ఉపయోగం కలిగింది. స్ఫోటకం విషయంలోకూడా వారు శ్రద్ధ తీసుకొని పనిచేస్తున్నారు. బెజవాడలో 200 మంది వాలంటీర్లు ఆరోగ్యశాఖవారికి అనేకవిధాల సహాయం చేస్తున్నారు. మ్యాజిక్ లాంతరు ఉపన్యాసాలద్వారా మునిసిపల్ అధికారుల సహకారంతో రక్షణపద్ధతులను గురించి ప్రచారం చేస్తున్నారు. కెప్టెన్ సుంకవల్లివంటి ప్రముఖ డాక్టర్లు, ప్లీడర్లు, కమ్యూనిస్టులు సభ్యులుగా ఉన్న ఒక సలహాసంఘం ఏర్పడింది.

ఇలా ప్రజాసేవలో నడుంకట్టి పనిచేస్తున్న పెద్దలందరికి మా హృదయపూర్వక వందనాలు. వారి కృషికి ఆంధ్రప్రజానీకం విరివిగా తోడ్పడుతుందని ఆశించుతున్నాం.

ప్రభుత్వంకూడా వీరికి విరివిగా సహాయం చేయవలసివుంది. అంటువ్యాధులు ప్రబలియున్న ప్రాంతాలలో వెంటనే స్థాపనలు ఎక్కువచేసి, రోగనివారణకు శ్రద్ధవహించవలసియుంది. బెజవాడవంటి సమ్మర్దంగల పట్టణాలలో మురికిపీటి కాలువలు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండేటట్లు చూడాలి. ఇందుకు మునిసిపల్ కార్మికులసంఖ్యను ఎక్కువచేయాలి. బియ్యంకొట్లాటు తక్కువగా ఉన్న గ్రామాలకు అధికంగా బియ్యం సప్లయిచేయాలి.

కాంగ్రెసుకు విజయం

కౌన్సిల్ ఆఫ్ స్టేట్‌లో ఖాళీఅయిన స్థానానికి కాంగ్రెసు అభ్యర్థి శ్రీ తిరుమలరావుగారు అత్యధిక సంఖ్యాకమైన వోట్లతో ఎన్నుకోబడినందుకు వారిని అభినందించుతున్నాం. కాంగ్రెసుపై అనేక విధాల దుష్ప్రచారం చేసిన సామ్రాజ్యవాదుల కిదొక పెద్దపోటు; ప్రజాశక్తులకు అఖండమైన విజయం.

జాతీయత - అంతర్జాతీయత

జాతీయ దురహంకారం కాంగ్రెసుపాలసీకాదు

(1వ పేజీ తరువాయి) కాశేశ్వరరావు, తిరుమలరావు, సుబ్బారావుగార్లు ఒకసారి తిరిగి ఆలోచించుకుంటే మంచిది. తమ ఉపన్యాసాలు పై కాంగ్రెసు తీర్మానానికి అనుగుణ్యంగా ఉన్నాయేమో మీరే ఆలోచించి చూడండి. కాంగ్రెసు తీర్మానానికి విరుద్ధంగా, సత్యతెలిసిన వారందరి అభిప్రాయాలకు విరుద్ధంగా సోవియట్ యూనియన్‌ను నిందించారే! సవాలుచేసి అడుగుతున్నాను. మీరు కాంగ్రెసు తీర్మానానికి ద్రోహంచేయడంలేదా? గుండెమీద చేయివేసికొని చెప్పండి!

ఇక "కమ్యూనిస్టులు అంతర్జాతీయ ఆదర్శాన్ని అనుసరిస్తున్నారు. కాంగ్రెసుకు జాతీయాదర్శమే అభిమతం." అని కల్లూరి సుబ్బారావుగారి (6-2-45 ఆంధ్రప్రభ) వాదనను తీసుకుందాం. పైన ఒక ఉదాహరణ యిచ్చాను. కాంగ్రెసుమహాసభ అనేకసార్లు మనవలే స్వాతంత్ర్య ఆదర్శంకొరకు కృషిచేస్తున్న ప్రజలతో భారతీయుల సహకారం తెలిపింది. అబిసీనియా, స్పెయిన్, జెకోస్లావేకియా వగైరా దేశాలకు కాంగ్రెసు సానుభూతి తెలిపింది. చైనాకు ఒక వైద్యదళాన్ని కూడ పంపింది. హిరణ్యాక్షుని వలె ఫాసిస్టుపిశాచాలు లోకమంతటినీ బానిసత్వంలోకొక్కి పెట్టడానికి పూనుకొంటే వాటిని ఎదిరించడం స్వాతంత్ర్యంకోరే వారందరి కర్తవ్యం. అలా చేయాలనే కాంగ్రెసు మహాసభ నెహ్రూ నాయకత్వాన అనేకసార్లు ప్రకటించింది. ఇదంతా సుబ్బారావుగారి దృష్టిలో అంతర్జాతీయతేగాని జాతీయత కాదు కాబోలు. చివరకు ఏలూరు సభ యిప్పటికీ అనుసరించుచున్నామని చెప్పుకున్న ఆగస్టు తీర్మానం ఏమి చెబుతూంది? ఫాసిస్టులకు వ్యతిరేకంగా మిత్రరాజ్యాల విజయాన్ని కోరుతూంది. యుద్ధకృషిలో పాల్గొని జయప్రదం చేయటానికే జాతీయ ప్రభుత్వం కావాలని డిమాండు చేసింది. ఈసత్యంకూడా సుబ్బారావుగారి కండ్లకు కనిపించలేదు కాబోలు.

జాతీయ, అంతర్జాతీయ ఆదర్శాలలో ఏదో పరస్పర వైరుధ్యమున్నట్లు సుబ్బారావు, కాశేశ్వరరావుగార్లు చెబుతున్నది సత్యంకాదు. నిజమైన సజాతీయత భారతీయుల స్వాతంత్ర్యం కోరుతుంది. అన్ని దేశాలప్రజల స్వాతంత్ర్యం కోరడం అంతర్జాతీయ ఆదర్శం. వీటి రెంటికీ వైరుధ్యం ఏముంది? సామ్రాజ్యవాదులూ, ఫాసిస్టులూ చూపే జాతీయ దురహంకారం మాత్రమే అంతర్జాతీయతకు విరుద్ధమైనది. కాంగ్రెసు కోరుచున్నది జాతీయ దురహంకారం కాదు. అందుచేతనే ఫాసిస్టులను ఎదిరించాలని ప్రకటించింది. చైనా, రష్యాలను మెచ్చుకుంది. కాబట్టి కమ్యూనిస్టులు కోరే జాతీయత-అంతర్జాతీయతలు ఒకదానికొకటి అనుబంధమైనవి. పైన ఉదహరించిన తీర్మానాలను అనుసరించి కాంగ్రెసుకూడ అలాంటి దృష్టినే కనబరచింది. కాని కల్లూరు సుబ్బారావు, కాశేశ్వరరావుగార్ల వాదన కాంగ్రెసు తీర్మానాలకు విరుద్ధమైనది. జాతీయదురహంకారంవల్ల వారికి కాంగ్రెసుసైతం కోరుతున్న జాతీయ-అంతర్జాతీయ ఆదర్శాలు ఒకదానికొకటి విరుద్ధంగా కన్పించుచున్నాయి.

కాంగ్రెసు తీర్మానంలో ఎచటా యుద్ధవ్యతిరేకత లేదు. పైగా మిత్రరాజ్యాల విజయం కోరింది. అందుచే యుద్ధానికి సహకారం కాంగ్రెసు తీర్మానానికి విరుద్ధంకాదు. ప్రజలను కరువునుండి రక్షించడానికి, జపాన్ దుండగీడులనుండి దేశాన్ని కాపాడడానికి కమ్యూనిస్టులం కృషిచేశాం. ఈ పనులలో ప్రభుత్వంతో సహకారం చేయడం బ్రిటిషు సామ్రాజ్యాన్ని బలపరచడంకాదు.

యుద్ధకాంట్రాక్టులకు అఖిలభారత చరఖా సంఘం కంబళ్లు సప్లయిచేసింది. అనేకమంది కాంగ్రెసునాయకులు అధికం. తదితరపరిశ్రమలద్వారా యుద్ధకృషికి తోడ్పడుతున్నారు; లక్షలకొలది డబ్బు సంపాదించుతున్నారు. వారిని కాంగ్రెసునుండి నిషేధించడంలేదు. అలాంటప్పుడు ప్రజాసేవకు పూనుకొని, ప్రజల యిబ్బందులను తొలగించడానికికృషి చేస్తున్న కమ్యూనిస్టులను కాంగ్రెసులో వుండరాదనడంఏమి న్యాయం? సవ్యంగా ఆలోచించేవారెవరూ దీనిని అంగీకరించలేరు.

మార్క్సు - కాశేశ్వరరావు

ఈ మధ్య కాశేశ్వరరావుగారు ఒక నూతన సిద్ధాంతాన్ని కనిపెట్టామని దబ్బావాయించుకొంటున్నారు. దీనినే యిమ్మహాత్ముడు ఏలూరు బహిరంగసభలో వెలిబుచ్చారుఇలా: "కారల్ మార్క్సు ఆస్తి, దేవుడు, పెండ్లియను వీటిని విడచిననాడే మనకు భావిభాగ్యోదయం కలుగుతున్నదని తమ ఉద్గ్రంథంలో నిర్వచించారు. దీనిని పరమ శాసనంగా గుర్తించుతున్నారు కమ్యూనిస్టు సోదరులు. ఏయే దేశ సంప్రదాయాల ననుసరించి వారు వర్తించవలెగాని, యిట్లు అడుగుజాడలను పోవుట తగనిపని."

కాశేశ్వరరావుగారిని పిలవేసి మార్క్సు ఏపుస్తకంలో అలా వ్రాశాడో అడగండి. తెల్లమొఖం వేస్తారు. మార్క్సు మానవ సమాజపరిణామ శాస్త్రంవ్రాశాడు. గుంపులుగా నివసించే ఆదిమజాతుల కాలంనుండి నేటివరకు మానవసంఘం ఎలా పరిణామం చెందిందో తెలిపాడు. ముందు ఎలా అభివృద్ధి చెందాలో సూచించాడు. సిగ్గువిడిచి వీధిన బడ్డవాడు అరమరలు లేకుండా వాగినట్లు బాష్యాలు మాట్లాడటం తగదు. ప్రమాణం చూపకుండా నిందారోపణలు చేయడం సభ్యతగల మానవుని హోదాకు తగదు. కాశేశ్వరరావుగారు అలా మాట్లాడినందుకు సిగ్గుపడాలిసి వుంటుంది. కమ్యూనిస్టులపై యిలాంటి ఆరోపణలు కొత్తకాదు. యూరపులోకూడా ప్రజావిరోధులు సోవియట్ యూనియన్‌పై యిలాగే అనేక నిందలు వేశారు. ప్రజలను మోసపుచ్చచూశారు. క్రమంగా నిజం బయటపడింది. రొమైన్‌రోలాండు, రవీంద్రనాథ్ టాగూరు, సిడ్నీవెబ్, డీన్‌అఫ్‌కాంటర్‌బరీ లాంటి సుప్రసిద్ధులు, ప్రపంచ విఖ్యాతులైన రచయితలు సోవియట్‌భూమికివెళ్ళి, చూచి అచటి ప్రజాజీవితాన్ని చిత్రించారు. నిజం తెలుసుకోదలచినవారు కాశేశ్వరరావుగారి అబద్ధాలకు చెవిమొగ్గక, పైవారు రచించిన గ్రంథాలుచదువుకోవచ్చు.

కాశేశ్వరరావుగారు ఇతరులకు వ్రాసిన లేఖలలో యింకా ఏదోఏదోవ్రాశారని మాకు తెలుసు. ఆంధ్రలో కమ్యూనిస్టుపార్టీ వారు స్త్రీ-పురుషులు నిర్భయనిడిగా చరించుతారని, వారి భోజనశాలలో బలవంతాన మాంసభక్షణ చేయించుతారని ఈయన యితర పెద్దలకు జాబులు వ్రాశారని తెలిసింది. వీటినిబట్టి ఈయన ఎంత నీచానికి దిగాడో బోధపడుతుంది.

చైనా కమ్యూనిస్టులపై నింద

ఏలూరు సభలో అయ్యదేవరవారు కమ్యూనిస్టు వ్యతిరేకతకు కారణం చెబుతూ చైనా ఉదాహరణ చెప్పారు: "కమ్యూనిస్టుపార్టీ నేడు చైనాజాతీయప్రభుత్వాన్ని ప్రతిఘటించి, చైనాను ఎంత బలహీనం చేస్తోందో అందరికీ తెలుసు. అది తెలిసే, మనం కూడా కమ్యూనిస్టుపార్టీని కాంగ్రెసులోనికి రానీయరాదని నిశ్చయించుకున్నారు."

చరిత్రను మరుగుపరచడంలోనూ, తమ యిష్టంవచ్చినట్లు బుకాయించడంలోను, కాశేశ్వరావుగారు సిద్ధహస్తులు. వర్తమాన చైనా చరిత్ర తెలిసినవారందరూ ఎవరు చైనా జాతీయోద్యమాన్ని బలహీనపరచిందీ ఎరుగుదురు. ఉదాహరణకు జంగ్-కై-షేక్ మంచూరియాను, ఉత్తరచైనాను పోరాడకుండా జపానుకు ధారపోస్తే, చైనా కమ్యూనిస్టులు నిలబడి పోరాడారు. గెరిల్లాయుద్ధాలుచేసి 10 కోట్ల ప్రజలుగల ప్రాంతంలో ప్రజాస్వామికప్రభుత్వాలు స్థాపించారు. జపాను దుండగీడులతో పోరాడటానికి 22 లక్షల ప్రజాసైన్యాన్ని సమీకరించారు. ఈ సత్యాన్ని నేడు ప్రపంచమంతా గుర్తించింది. కొమింటాంగ్ పార్టీ నిరంకుశపాలన తొలగించి కమ్యూనిస్టుపార్టీ-కొమింగ్‌టాంగ్ కలసిన సంయుక్త ప్రజాస్వామిక ప్రభుత్వం స్థాపించాలని కోరుతున్నారు. ఈ సత్యాన్ని కాశేశ్వరరావుగారెంత ప్రయత్నించినా మరుగుపరచలేరు.

ఇంక కాంగ్రెసులో కమ్యూనిస్టు లుండరాదనేవాదనకు సమాధానంగా గాంధీజీ జాబుల నుండే ఉదహరించుతాను. లార్డు సామ్యూలుకు 1943 మే 15 తేదీన వ్రాసిన జాబులో 'కాంగ్రెసు నిరంకుశపార్టీ' అనే ప్రభుత్వ నిందకు సమాధానంగా యిలా చెప్పారు.

"కాంగ్రెసు డిమాక్రసీని అనుసరించుతున్న అభ్యుదయసంస్థ. సంపూర్ణ స్వాతంత్ర్యము అంగీకరించిన ప్రతివారు 4 అణాలు చందా చెల్లించి సభ్యులుకావచ్చు. కాంగ్రెసులోనే పార్టీలు వున్నాయి. అందుచే కాంగ్రెసు నిరంకుశ (Totalitarian) పార్టీ కాదు." అని గాంధీజీ స్పష్టపరచారు. (Vide. with Gandhi Correspondence Page 25)

గాంధిగారే అంగీకరించినట్లు భారత స్వాతంత్ర్యం కోరేవారందరికి కాంగ్రెసులో స్థానంవుంది. జాతీయోద్యమంలో భాగాలను కాంగ్రెసులోనుంచి తొలగించడమంటే కాంగ్రెసుసంస్థను సంకుచితం చేయడమవుతుంది. అపుడు కాంగ్రెసు కేవలం ఒకపార్టీగా మాత్రమే తయారవుతుంది. నిజమాలోచించితే యిది కాంగ్రెసువాదుల అభీష్టానికే విరుద్ధమైనది.

అందుచే కాంగ్రెసు విశాలమైన ప్రజాసంస్థగా వుండాలనేవారంతా దీనిని ఎదిరించాలి.

కమ్యూనిస్టువ్యతిరేకత యూరపులో అనేకమందిని హిట్లరు ఏజంట్లుగా తయారుచేసింది. అట్టి వారంతా తమ దేశానికి, ప్రజలకు ద్రోహులుగా తయారయ్యారు. నేడు ద్రోహులందరికీ పడుతున్న గతి పత్రికలు చదివేవారందరికీ తెలుసు. అదేవిధంగా ఆంధ్రలో కమ్యూనిస్టు వ్యతిరేకులుగా బయలుదేరిన కల్లూరి సుబ్బారావు, కాశేశ్వరరావు, రంగాగార్ల పాలసీ ఎచటికి దారితీస్తుందో చూడండి.

సోవియట్ వ్యతిరేకత, ఇతర దేశాలలోని ప్రజా వుద్యమాలకు వ్యతిరేకత, మన దేశంలో ఉపనిషత్తుల కాలంనాటి పురోహిత సమాజంలోకి పారిపోదామనే ఆతురత, పరిశ్రమలే మనకు వద్దనే వితండవాదన, అభ్యుదయం కోరే మానవుడెవరూ వీటికి అంగీకరించ జాలడు. కమ్యూనిస్టు వ్యతిరేకుల నాయకత్వాన ఆంధ్ర కాంగ్రెసు వాదులు యిలా తిరోముఖం పడతారా? ప్రపంచ పరిస్థితుల నుంచి, చారిత్రక అనుభవాల నుంచి నేర్చుకోరా?

10—2—45

దేశభక్తుని 80వ జన్మదినోత్సవం

ఆంధ్రోద్యమానికి మూల పురుషులలో ఒకరైన దేశభక్త శ్రీ కొండ వెంకటప్పయ్యగారి 80వ జన్మదినోత్సవ సందర్భంలో గుంటూరు పురపాలకసంఘం 5-2-45 వ తేదీన వారిని సన్మానించింది. రాష్ట్ర, జిల్లా కాంగ్రెసునాయకులు, కమ్యూనిస్టులు యితర దేశభక్తులు సభకు హాజరయినారు. శ్రీగోవిందరాజుల శ్రీనివాసరావుగారు సభాధ్యక్షత వహించారు.

సభ్యుల కరతాళాలతో దేశభక్తుడు పుష్పహారాలంకృతుడైనాడు. గాంధిజీ, రాధాకృష్ణన్ మున్నగు ప్రముఖుల అభినందన సందేశాలు చదువబడ్డాయి. పురపాలకసంఘం, రాష్ట్ర కాంగ్రెసు అసెంబ్లీ, న్యాయవాదులసంఘం మొదలైన వాటి తరపున పంతులుగారికి సన్మానపత్రాలు సమర్పించబడ్డాయి. శ్రీ వెంకటప్పయ్యగారి దేశసేవా నిరతిని ఉగ్గడిస్తూ, ప్రముఖులు ఉపన్యసించారు. కర్నూలు జిల్లాకాంగ్రెసు నాయకులైన శ్రీ పిడతల రంగారెడ్డిగారు ప్రసంగిస్తూ, వెంకటప్పయ్యగారివంటి దేశభక్తుల సేవాఫలితంగా రాయలసీమస్వరాష్ట్రోద్యమానికి సుముఖమైనదన్నారు. కొందరు వ్యక్తులు ప్రచారం చేస్తున్నట్లుగాక, రాయలసీమ ప్రజలు స్వరాష్ట్ర సిద్ధికీ, స్వరాజ్య సిద్ధికీ, ఉత్తర సర్కారులతో చేదోడు వాదోడుగా కృషిచేయగలదని రంగారెడ్డిగారు ఘంటాపథంగా చెప్పారు.

ప్రముఖులు వెలిబుచ్చిన ఆదర ప్రేమలకు శ్రీ వెంకటప్పయ్యగారు కృతజ్ఞత వెల్లడించారు. దేశభక్తులకు ఉత్తేజకరంగా విజ్ఞప్తి చేస్తూ, యెవరికివారు చేతులు ముడుచుకొని కూర్చోడం దేశభక్తికి లక్షణంకాదనీ, ప్రజల్లో చొచ్చుకుని ప్రజాసేవ చేయడమే ఉత్తమ దేశభక్తి అనీ, ప్రస్తుత దుర్భర పరిస్థితుల్లో ప్రజాసేవకన్న జాతీయసాంప్రదాయం మరొకటుండబోదనీ ఆవేశపూరితులై ఉపన్యసించారు.

హిందూ-ముస్లిం సఖ్యతను గురించిముచ్చటిస్తూ, భారతభూమి హిందూ, ముస్లింలకు జన్మస్థానమనీ, భేదభావమనేది లేక ఇద్దరూ యేక కుటుంబంలోని సోదరులవలె మెలగుతూ, భారత స్వాతంత్ర్యసిద్ధికై పోరాడాలని ఉద్బోధించారు.

యువకులలో ఒకరుగా తాము స్వాతంత్ర్య పోరాటరంగంలోనే తమ అంతిమ గడియలను గడుప నిశ్చయించు (మిగతా 9వ పేజీలో)

ఐక్యతను కాపాడ కంకణం కట్టండి!

విద్యార్థి మహాసభల ఉద్ఘోష

గుంటూరుజిల్లా మహాసభ

1921 సహాయ నిరాకరణోద్యమంలో శిస్తు నిరాకరణచేసి పేరుపొందింది పెదనందిపాడు. కాకినాడ విద్యార్థిఉద్యమ నిర్మాతయై తరువాత కమ్యూనిస్టుపార్టీలోచేరి యుద్ధం వచ్చినతరువాత అజ్ఞాతవాసంలోవుంటూ ప్రభుత్వవేటకుబలైన పర్వతనేని పుట్టిల్లా గ్రామం. అవిచ్ఛిన్నం పోకుండాపట్టాలనే అక్కడివిద్యార్థులు జిల్లా విద్యార్థిమహాసభను ఆహ్వానించారు. చుట్టుప్రక్కల రైతాంగమంతా విరాళాలిచ్చి, తమ పూర్వసాంప్రదాయాన్ని చేపట్టి సాగిపోతున్న తమ బిడ్డలకు ప్రోత్సాహమిచ్చారు.

రిపోర్టు

మహాసభకు ప్రతినిధులుగా జిల్లాలోని 14 కేంద్రాలనుండి 160 మంది వచ్చారు. జనవరి 27వ తేదీ మధ్యాహ్నం రాష్ట్ర విద్యార్థిసంఘకార్యదర్శి యస్. వి. నరసయ్యగారి అధ్యక్షతను ప్రతినిధుల సమావేశం ప్రారంభమయింది. జిల్లాసంఘ కార్యదర్శి కె. వి. బసవయ్య వార్షికనివేదిక చదివాడు. గత సంవత్సరం విద్యార్థిసంఘం వివిధ కేంద్రాల్లో విద్యార్థి సమస్యలపై యెంతవరకు పనిచేయగలిగింది. నాయకుల విడుదల, గాంధీ, జిన్నా సమావేశం, బెంగాల్, విశాఖ కరువు మొదలైన దేశసమస్యలపై యెంతవరకు ఆందోళన, ప్రచారంచేసి తమబాధ్యత నిర్వర్తించిందీ, విద్యార్థిఉద్యమఐక్యతకొరకు ఏవిధంగా కృషిచేసిందీవివరించారు. కరువుతో బాధపడుతున్న బెంగాలు ప్రజలకు రు 1500 వసూలుచేసి పంపినామని, విద్యార్థుల వైజ్ఞానికాభివృద్ధికొరకు ఆ సంఘములు ప్రత్యేక టెక్స్టుబుక్కు లైబ్రరీలను నడుపుచున్నారని, 4, స్థానిక విద్యార్థిసంఘములు ఆటలతో తమ వార్షికోత్సవములను జయప్రదంగాజరిపినవని, విద్యార్థిసంఘ సభ్యులు చదువులో గూడ మొదటివారుగా వున్నారని - ఈ రూపంలో విద్యార్థిసంఘము విద్యార్థుల మానసిక, రాజకీయ, వైజ్ఞానికాభివృద్ధికికృషిచేయుచున్నదని కార్యదర్శి తన నివేదికలో తెలియజేశాడు. గుంటూరులో రోజురోజుకు మితిమీరిపోవుచున్న హోటలురేట్లకు వ్యతిరేకంగా ఆందోళన జేసి రు 2 2½ కు కంట్రోలు చేయించామని, కాని యింకా తీవ్రంగా ఆందోళనజేసి రూ 19 లకు తగ్గించునట్లు జూడవలయునని వివరించాడు. కొద్దిమార్పులతో రిపోర్టు ఏకగ్రీవంగా ఆమోదించబడింది.

ఐక్యతాకార్యక్రమం

తదుపరి ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, విద్యార్థుల కర్తవ్యంపై తీర్మానం ప్రవేశపెట్టబడింది. ఈ తీర్మానంలో గాంధీ-జిన్నా సమావేశం విఫలమైనందుకు విచారాన్ని వెలిబుచ్చుతూ, సమావేశానంతరం నాయకులిరువురిచ్చిన సలహాలను పాటించకుండా ఉభయపక్షాలూ పెంచుకుంటున్న స్పర్థలను పోగొట్టి తిరిగి వారిరువురు సమావేశమై అంగీకారానికి వచ్చేందుకు దోహదమిచ్చే ఒక ప్రాతిపదికను యేర్పరచాలనీ, అందుకై విద్యార్థులంతా సంప్రదింపుల సారాంశాన్ని సుహృద్భావంతో చర్చించి ఒక పరిష్కారమార్గాన్ని సూచించాలనీ ప్రతిపాదించబడింది. ఈమార్గంద్వారానే నాయకుల విడుదలకు ప్రభుత్వంపై ఒత్తిడి తేగలమని, తాత్కాలిక జాతీయప్రభుత్వాన్ని సాధించి కరువుకాటకాల నరికట్టి ప్రజలు హృదయపూర్వకంగా యుద్ధంలో పాల్గొని ఫాసిజాన్ని నాశనంచేసి దాస్య విముక్తి పొందగలరనీ తీర్మానంలో సూచించబడింది. విద్యార్థుల ఐక్యతపై ప్రతిపాదించిన మరొక తీర్మానంలో జిల్లా విద్యార్థి మహాసభతోటి విద్యార్థిసంఘాలతో ఐక్యతకై తన వాంఛను పునరుద్ఘాటిస్తూ, వివిధ రాజకీయ దృక్పథాలుగల వారందరికీ అంగీకారమైన కార్యక్రమాన్నిచ్చింది. అందులో మూడు ముఖ్యసమస్యలపై విద్యార్థులంతాకలసి పనిచేయవచ్చునని వెల్లడించింది.

1. నాయకుల విడుదల కొరకు, డెటెన్యూల సహాయంకొరకు పనిచేయుట.

2. బెంగాల్, బీహార్, ఒరిస్సా, ఉత్తర విశాఖ, కేరళ మొదలైన రాష్ట్రాలల్లో కరువు, అంటువ్యాధుల నివారణకొరకు పనిచేయుట.

3. విద్యార్థులహక్కులు విస్తరింప జేసుకోడానికి, విచ్ఛిన్నమౌతున్న విద్యావిధానాన్ని కాపాడుకోటానికి పనిచేయుట.

ఈ ఆశయాలతో ఏకీభవించిన విద్యార్థులంతా విద్యార్థి ఫెడరేషనులోచేరి విద్యార్థి ఐక్యతను కాపాడి దేశంయొక్క రాజకీయ, సాంఘిక, వైజ్ఞానిక జీవితంలో తమ పాత్ర నిర్వహించాలని విజ్ఞప్తి చేయబడింది. యస్. వి. నరసయ్యగారు తీర్మానాన్ని వివరిస్తూ విద్యార్థి ఉద్యమ ఐక్యతను దృష్టిలో ఉంచుకొని ఈ తీర్మానం చేయబడిందనీ, ప్రధానంగా విద్యార్థుల ముందు పెట్టిన యీ సూచనలు వ్యతిరేకించే దేశభక్తుడుండడనీ, అందరికీ అంగీకారంగా ఉండే యీ కనీస కార్యక్రమంపై విద్యార్థులంతా కలిసిపనిచేయవచ్చుననీ, ఇలా విద్యార్థి ఐక్యత నిర్మించి దేశాన్ని ఎదుర్కొన్న క్లిష్టసమస్యలను పరిష్కరించగలమనీ ఉపన్యసించారు. తీర్మానాలు రెండూ ఏకగ్రీవంగా ఆమోదించబడ్డాయి.

తీర్మానాలు

ఉమర్ అలీ షా, నారాయణదాసుగార్ల మరణాలకు సంతాపాన్ని తెలియజేస్తూ తీర్మానం చేయబడింది. విశ్వవిద్యాలయంలో వ్యవహారిక భాషనుండాలని, వయోజన విద్యా ప్రచారంపై నిషేధం తొలగించాలనీ, గ్రిగ్ కమిటీలో విద్యార్థుల ప్రాతినిధ్యం వుండాలనీ, నిమ్నజాతుల విద్యార్థులు జీతాలు చెల్లించాలన్న జిల్లాబోర్డు అధ్యక్షుని ఆర్డరు ఉపసంహరించుకోవాలనీ, సహకార సంఘాల్లో విద్యార్థులధికంగా చేరి ప్రజాయత్నం చేయాలనీ, చిమూరు, అష్టి ముద్దాయిల ఉరిశిక్ష రద్దుచేయాలనీ, విశాఖ కరువు, ఒంగోలు మలేరియాలతో బాధపడుతున్న ప్రజలకు సహాయంచేయాలనీ తీర్మానాలుచేయబడ్డాయి. నాగార్జునకొండ కేంద్రమ్యూజియం, చిత్రకళాశాలలపైనా, రావుకమిటీ బిల్లు సవరణలపైనా తీర్మానాలు చేయబడ్డాయి.

28వ తేదీ మధ్యాహ్నం "కాంగ్రెసు లీగు ఐక్యతే దేశ స్వతంత్రానికి మార్గం" అనే విషయంపై చర్చలపోటీలు జరిగాయి. 20 మంది వరకూ పాల్గొన్నారు. కాలేజి విద్యార్థుల్లో ప్రత్తిపాటి అంకమ్మ చౌదరికి, హైస్కూలు విద్యార్థుల్లో పెదనందిపాడు హరిజన విద్యార్థి, పిచ్చయ్యకు ప్రథమ బహుమతులు వచ్చాయి.

రాత్రికి శ్రీయుత కంభంపాటి సత్యనారాయణగారి అధ్యక్షతను బహిరంగ సమావేశం జరిగింది. సభకు షుమారు రెండువేలమంది ప్రజలుహాజరయ్యారు. చుట్టుప్రక్కల గ్రామాలనుండి గూడ రైతు, కూలీ పెద్దలు వచ్చారు. ప్రతినిధుల సమావేశంలో చేయబడ్డ తీర్మానాలు కార్యదర్శి బసవయ్య వివరించారు. శ్రీయుత వావిలాల గోపాలకృష్ణయ్యగారు మహాసభను ప్రారంభిస్తూ ప్రస్తుత అంతర్జాతీయ, జాతీయ పరిస్థితులను వివరించారు; ఐక్యతయొక్క అవసరాన్ని స్పష్టపరిచారు. విశాఖ కరువును గురించి, తాము స్వయంగా సందర్శించిన దృశ్యాలను గురించి విపులంగా ఉపన్యసించారు. విద్యార్థులంతా ఐక్యంగా విశాఖ ప్రజలకు సాయపడాలని సందేశ మిచ్చారు. పిమ్మట అధ్యక్షులు మాట్లాడుతూ విద్యార్థుల్లో చీలికలు తీసుకురావాలని కొందరు బాధ్యతగల వ్యక్తులుగూడా ప్రయత్నిస్తున్నారనీ, విద్యార్థులు నిరంతర కృషితో, ప్రజాసేవతో తమ ఐక్యతను కాపాడుకోవాలనీ హెచ్చరించారు. బాధ్యతారహితంగా ఐక్యతను చెడగొట్టజూచేవారి ప్రయత్నాలు విఫలమయి తీరుతాయన్నారు.

పాలపర్రు యువకులు పార్వతీశం చెప్పిన బుర్రకథతో మహాసభముగిసింది. నూతనసంవత్సరానికి కె. వి. బసవయ్యగారు కార్యదర్శిగను, యస్. వి. నారాయణ, కె. హనుమంతరావు సహాయ కార్యదర్శులుగను, కేంద్రానికొకరు చొప్పున కార్యవర్గ సభ్యులూ ఎన్నుకోబడ్డారు.

పశ్చిమగోదావరిజిల్లా సభ

పశ్చిమ గోదావరిజిల్లాలో ఒక్క కాలేజీ కూడాలేదు. కాలేజీల స్థాపనకోసం ప్రజలూ, విద్యార్థులూ ఐక్యకంఠంతో ఆందోళనసాగించారు. విజయం పొందారు. చిన్నవయస్కులయ్యు, హైస్కూలు విద్యార్థులు జిల్లాలో ఒక బ్రహ్మాండమైన విద్యార్థి వుద్యమాన్ని నిర్మించారు. విద్యార్థి వుద్యమ నిర్మాణంలో రాష్ట్రంలో మూడవస్థానం అలంకరించారు.

తమ జిల్లాలో విద్యార్థులఉద్యమాన్ని నూతనస్థాయికి గొంపోడానికి, ఫిబ్రవరి 3, 4,వ తారీఖులలో జిల్లా విద్యార్థివైజ్ఞానిక మహాసభ జరిపారు. వివిధ ప్రదేశాల నుంచి 65 మంది ప్రతినిధులు వచ్చారు. మహాసభకు వచ్చిన ప్రతినిధులకు ప్రత్యేకంగా వంట ఏర్పాటు చేశారు.

ప్రతినిధుల సమావేశం ప్రారంభంకాగానే మాతా కస్తూరిబా, మహదేవదేశాయి, దండు నారాయణరాజు, అదిభట్ల నారాయణదాసు, ఉమర్ ఆలీషా కవిగార్ల మరణములకు సంతాపం వెల్లడించారు. వారు ఏ ఆశయాలకొరకు జీవించారో ఆ ఆశయాలను ముందుకు తీసుకుపోతామని ప్రతినిధులు ప్రతిజ్ఞ తీసుకున్నారు.

జిల్లావిద్యార్థుల కృషి

రాష్ట్ర విద్యార్థిసంఘ ఆర్గనైజరుగా ఆజిల్లాలోపని చేస్తున్న వి. వి. యస్. శర్మ జిల్లా విద్యార్థుల కృషినిగూర్చి రిపోర్టు ఇచ్చాడు. జిల్లాలో 11 హైస్కూళ్ళకు 10 సంఘాలు ఆర్గనైజు చేయబడ్డాయి. 1450 సభ్యత్వం చేర్పించబడింది. కాగితం, కిరసనాయిల్ విద్యార్థులకు కంట్రోలు ధరల కందచేయడానికి స్థానిక సంఘాలు కృషిచేశాయి. తణుకులో వ్యాపారస్థులు కాగితం దాచివేసి విపరీత ధరలకు అమ్ముతూంటే 50 రీముల కాగితం బయటపెట్టి కంట్రోలు ధరలకు విద్యార్థుల కందేటట్లు చేశారు. దీని ఫలితంగా ఇతర వర్తకులుకూడా తమ దగ్గరున్న పుస్తకాలను, కాగితాన్ని కంట్రోలు ధరలకు అమ్మడం ప్రారంభించారు. ఇలాగే మిగిలిన చోట్లకూడా విద్యార్థులకు కాగితం అందేటట్లు చేశారు. వుండిలో వుర్దూమున్షీ లేక విద్యార్థులు బాధపడుతుంటే ఆందోళనచేసిజయంపొందారు.

హరిజన విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాలను ఎదుర్కొన్నారు. నర్సాపురంలో వరదలువచ్చి అనేకమంది కట్ట బట్టలేక, నిలువ నీడలేక బాధపడుతూంటే విద్యార్థులు చొరవతీసుకొని వారికోసం ధనం వసూలు చేశారు. తరువాత విద్యార్థుల చొరవతో బాధితుల సాయంకొరకు ఐక్యకమిటీ ఏర్పాటు చేయబడింది. గోదావరి పుష్కరం సందర్భంలో విద్యార్థులు వలంటీర్లుగా కృషిచేసి ప్రజలకు సేవచేశారు. విశాఖజిల్లాలో కరువుతో బాధపడుతున్న ప్రజలకు దాదాపు 110 రూపాయలు వసూలుచేసి పంపారు. 9వ నెల జీతానికి వ్యతిరేకంగా ఆందోళన చేసి విజయం పొందారు. ఈవిధంగా విద్యార్థుల, ప్రజల కష్టాల నివారణకు విద్యార్థి సంఘాలు కృషిచేసినాయి.

వైజ్ఞానిక పోటీలు

ముందుగా వాగ్వాదపోటీలు జరిగాయి. హైస్కూలు పిల్లలు ఏమి మాట్లాడగలుగుతారనుకొంటూ కూర్చున్నా. ఆ వాగ్వాదపోటీలు చూస్తేనాకు ఆశ్చర్యం వేసింది. మన విద్యార్థులలో రాజకీయచైతన్యం అంత అభివృద్ధి చెందినందుకు పొంగిపోయాను. 65 మంది ప్రతినిధులలోను 13 గ్గురు అంటే 5వ వంతు పోటీలలో పాల్గొన్నారు. ఇది చాల గొప్ప విషయం. యస్. ధర్మయ్య అనే తణుకు విద్యార్థికి మొదటి బహుమానం వచ్చింది. రెండవ బహుమానం డి. పల్లేశ్వరరావు (నర్సాపురం విద్యార్థి) పొందాడు.

ఇక రాత్రికి వైజ్ఞానిక ప్రదర్శన పోటీలు. ప్రతి సంఘం తాము మొదటి బహుమానం పొందాలనే పోటీతో తమతమ దళాలకు వెన్నులు చరచి ప్రోత్సాహం ఇచ్చింది. రాత్రి తొమ్మిది గంటలయ్యేసరికల్లా రెండు వేల మంది విద్యార్థులు, ప్రజలు టవున్‌హాలు ఆవరణలో హాజరయ్యారు. ముందుగా శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్యగారు ఆంధ్రజాతి అభివృద్ధి, ఆంధ్ర సంస్కృతినిగురించి మాట్లాడారు. తరువాత పోటీలు ప్రారంభమయినాయి. ముఖ్యంగా నర్సాపురం, తణుకు కొవ్వూరు సంఘాలు (మిగతా 8వ పేజీ)

పోటీ ఆంధ్రమహాసభ ప్రజలకు హానికరం

—రావి నారాయణరెడ్డి
(నిజాంరాష్ట్ర ఆంధ్రమహాసభాధ్యక్షుడు)

★

[నిజాంరాష్ట్రాంధ్రమహాసభ 1930 లో స్థాపించ బడినప్పటినుండి శ్రీరావి నారాయణరెడ్డిగారు ప్రముఖ నాయకులలో ఒకరుగాఉండి ప్రజాసేవచేయుచుండిరి. 1938లో హైద్రాబాద్ సంస్థానంలో జరిగిన స్టేటుకాంగ్రెసు సత్యాగ్రహంలో ఆంధ్రులకు నాయకత్వంవహించి ఉద్యమాన్ని నడిపించారు. 1941 లో ఆంధ్రమహా సభాధ్యక్షులుగ ఎన్నుకోబడినారు. 1940 లోనే కమ్యూనిస్టుపార్టీ సభ్యులై, ఆంధ్రమహాసభను ప్రజా సంస్థగా అభివృద్ధిచేయుటలో ప్రధానపాత్ర వహించారు.

1940 నుండి మితవాదులకు, అతివాదులకు అనేక విషయాలలో అభిప్రాయ భేదాలుఏర్పడినా కలసేపనిచేస్తూవచ్చారు. కాని మితవాదులు తమఅధికారం పోతుందని 1944 ఎన్నికలను ఆపి, మహాసభను జరుపమని ప్రకటించారు. కాని ప్రజాందోళన పరితంగాతః నిర్ణయాన్ని మార్చుకున్నా, తటస్థవిధానంపేరిట, మహాసభలో పాల్గొనకుండా ఉన్నారు. 11 వ మహాసభ శ్రీరావి నారాయణరెడ్డిగారి అధ్యక్షతక్రింద జయప్రదంగా జరిగి ఉద్యమం త్వరగాఅభివృద్ధిపొందింది. మహాసభను బహిష్కరించినవారు మరల చేరి ఎన్నికలలోపాల్గొంటామని ప్రకటించినా, వారు తమతమ విచ్ఛిన్నపంథాను వదలక, చివరకు పోటీసభను పెట్టేస్థితికి వచ్చారు.]

★

నిజాం రాష్ట్ర ఆంధ్రమహాసభకు పోటీగా మరొక మహాసభను స్థాపించుటామని శ్రీ కొండా రంగారెడ్డి, మందుముల నరసింగరావు గారలు, మరికొందరు నాన్‌పార్టీ నాయకులు, ఒక ప్రకటన గావించారు. పోటీసభ నేర్పరచుటకై తీవ్రప్రయత్నములు చేయుచున్నారు. ఇట్టి చర్యలవల్ల తెలంగాణపు ప్రజా ఉద్యమంలో చీలికలేర్పడి, ప్రజలకు హానికలుగునమట స్పష్టము. మేము, యితర ప్రముఖులు వీరిని యీ ప్రయత్నమునుండి విరమింపచేయుటకు చేసిన ప్రయత్నములన్నీ ఎట్లు విఫలమయినది, పోటీ సభవల్ల ప్రజా ఉద్యమానికి ఎట్లు ప్రమాదము కలిగేది, దీనియులకు తెలుపుట నావిధి యని తలుస్తున్నాను.

క్రిందటి సంవత్సరం జరిగిన 11 వ ఆంధ్రమహాసభ సమావేశంలో తటస్థ విధానమవలంబించిన కొందరు నాయకులు తమ తటస్థ విధానాన్ని వదలి, ఆంధ్రమహాసభలో సభ్యుల్ని చేర్పించి ఎన్నికలలో పోటీ చేస్తామని వసరి 10-1-54 న నాన్‌పార్టీనాయకుల తరపున శ్రీ మందుముల నరసింగరావుగారొక ప్రకటన గావించారు. వారి నిర్ణయానికి మేము సంతసించి, మహాసభ కార్యక్రమంలో పాల్గొనమని మేము వారిని ఆహ్వానించాము.

నాన్‌పార్టీ నాయకుల ఎత్తులు

ప్రథమంలో మందుముల నరసింగరావు గారు ఒకేసారి 51,000 సభ్యత్వఫారములు కావలెనని కోరినారు. వెంటనే అన్నిఫారములిచ్చుట సాధ్యంకాదని మేము చెప్పితిమి. కాని, వారు వినందున, వారు కోరినన్ని ఫారములు యిచ్చుటకు అంగీకరించితిమి. మొత్తం అన్ని జిల్లాలలోను 60,000 ఫారములు వారి కివ్వబడినవి.

నాన్‌పార్టీకార్యకర్తలు, ఒకొక్కరు అనేకవేల సభ్యత్వఫారములు కోరుతూవచ్చారు. అలా వారందరికీ సప్లయిచేయుట సాధ్యం కాదని ఎంచి, ఒకొక్క కార్యకర్తకు ఒకొక్కసారి 500 ఫారములిచ్చి, అవి పూర్తియైన వెంటనే ఎన్ని కావలయునన్న అన్ని యివ్వవలెనని నిర్ణయించాము. ఈ నియమము కూడా తమకు ప్రతిబంధకములు కలిగించుటకే చేయబడిందని నాన్‌పార్టీవారు అనటచే, దానినికూడా మేము తొలగించాము. వారికి కావలసిన ఫారములు ఒకొక్కసారి వారు కోరినన్నీ యిచ్చుట కంగీకరించాం.

కాని, నాన్‌పార్టీ నాయకులు మరొక సిద్ధాంతాన్ని లేవదీశారు. తాము కోరినన్ని ఫారములు సప్లయిచేయుట ప్రధానసమస్య కాదనీ, ఎవరుపడితేవారు సభ్యత్వ ఫారములు అచ్చు వేయించుకునేహక్కు ఉండితీరాలనీ వాదించసాగారు. అట్టి హక్కును గుర్తించనిచో, పోటీసభను ఏర్పరుస్తామన్నారు. ఏ ప్రజాసంస్థలోను సభ్యత్వఫారములు అచ్చు వేయించుకునేహక్కు వ్యక్తులకివ్వరు. అయినప్పటికీ, ఆంధ్రమహాసభలో ఐక్యతను సాధించుటయే ప్రధానాశయముగాగలం మేము స్టేటు కాంగ్రెసునాయకులైన స్వామి రామానంద తీర్థగారు తయారుచేసిన యీ క్రింది సూచనల నంగీకరించాము.

స్వామీజీ సూచనలు

1. నాన్‌పార్టీ నాయకులు ముద్రించుకున్న సభ్యత్వఫారములను అంగీకరించుట.

2. వ్యక్తులు సభ్యత్వ ఫారములను ముద్రించుకోవచ్చునా లేదా? అనే సమస్యను కొండాయి కాంగ్రెసు నాయకులైన బి. జి. ఖేరుగారి నిర్ణయానికి వదలుట.

3. సభ్యత్వఫారముల నన్నిటిని తనిఖీ చేయుట, ఇందుకు ఎన్నికల తేదీని పొడిగించుట.

4. ఎన్నిక తగాదాలను పరిష్కరించుటకు అన్నిపార్టీలు ఉన్న ఒక సంఘాన్ని ఏర్పరచుట.

ఈ సూచనలను కూడా నాన్‌పార్టీ నాయకులు నిరాకరించారు. తాము ముద్రించుకొని, సభ్యుల్ని చేర్పించిన ఫారములను అంగీకరించడమా? లేదా? అనునది ప్రధాన సమస్య కాదన్నారు. కమ్యూనిస్టు కార్యకర్తలు తాము కమ్యూనిస్టులము కామని వ్రాసియిస్తేనే, ఐక్యత సాధ్యమవుతుందన్నారు.

ఈ విధంగా వారొక అసాధ్యమైన కొత్త సిద్ధాంతాన్ని లేవదీశారు.

ఇతర ప్రముఖుల సూచనలు

తరువాత స్వామీజీ, మహారాష్ట్ర పరిషత్తు నాయకులగు శ్రీవాఘ్మారే, వైశంపాయన్, దిగంబరరావు బిందుగారలు ఐక్యతకై యీ క్రింది సూచనలు చేశారు.

1. ఆంధ్రమహాసభద్వారా ఏ ఒకప్రత్యేక పార్టీయొక్క కార్యక్రమాన్ని ఆచరణలో పెట్టరాదు.

2. బాధ్యతగల మహాసభ అధికారులు మహాసభ నిర్ణయాలకు విరుద్ధంగా పని చేయరాదు.

3. వివిధ వర్గాలుగల ప్రజాసంస్థ (ఆంధ్ర మహాసభ, బలపడి, అభివృద్ధి యగుటకు, అన్ని వర్గాలకు సంబంధించిన ఒక కార్యక్రమం ఉండాలి. సాధారణంగా, పరస్పరాంగీకారాన్నిబట్టి పోవాలి. ఈ కార్యక్రమం వివిధ వర్గాల ప్రయోజనాల కనుకూలంగా ఉండాలి. ఒక ప్రత్యేక వర్గానికి సంబంధించిన కార్యక్రమం ఇతరవర్గముల నధికముగా నష్టపరచునదై యుండరాదు. న్యాయదృష్టితో చూచే వారెవరూ అక్కఃతర పెట్టనట్టియు, ప్రజలను తీవ్రంగా బాధించునట్టియు, సమస్యలు మహాసభలో ఉన్న కొందరికి నష్టం కలిగించినా, వాటిని పరిష్కరించుటకు పూనుకొనవచ్చు. అభివృద్ధికరమగు ప్రజాశక్తుల మధ్య ఐక్యతను కాపాడుటకై, అట్టిసమస్యల పరిష్కారంలో కొంతవరకు రాజీ పంథాను అవలంబించాలి.

4. మహాసభయొక్క ప్రజాస్వామ్య నిర్ణయములను ఖచ్చితంగా అమలుజరపాలి.

5. సభ్యత్వఫారములకు సంబంధించిన వ్యవహారములను స్వామిజీ సూచనల ననుసరించి పరిష్కరించాలి.

ఈ సూచనలను మేమంగీకరించాము. కాని నాన్ పార్టీనాయకు లంగీకరించలేదు. కమ్యూనిస్టులెవరూ ఆంధ్రమహాసభలో ఉండరాదని వారు పట్టుపట్టారు. ఈకోరిక సమంజసము కాదని స్వామీజీ, ఇతర మహారాష్ట్ర నాయకులు, అభిప్రాయమిచ్చారు. ఆంధ్రమహాసభ వంటి ప్రజాసంస్థలో అన్నిపార్టీలవారు పని చేయడానికవకాశం ఉండాలని వారన్నారు.

ప్రస్తుత కార్యకర్తల విధానాన్ని పరిశీలించుటకొక కమిటీని నియమించి, లోపములు సూచించినచో, వాటినిసర్దుకొంటామని మేముకూడ సూచించాము. కాని, నాన్ పార్టీ నాయకులకీసూచన నచ్చలేదు. కమ్యూనిస్టు కార్యకర్తలను తొలగించినప్పుడే, ఐక్యత సాధ్యమవుతుందన్నారు వారు.

ఈ విధంగా, గత 8 మాసాలలో వీరవలంబించిన విధానం చూస్తే, ఎలాగయినా పోటీమహాసభను పెట్టాలని పనిచేసినట్టు స్పష్టమవుతోంది. ఆ ఉద్దేశంతోనే, అనేక అసాధ్యమైన కోర్కెలను, ఒకటి తరవాత ఒకటి, తీసుకొచ్చారు. ప్రతిసారి, తమ కోర్కెను ఒప్పుకొననిచో పోటీసంస్థను నెలకొల్పుతామని ప్రకటనలు చేశారు. ఐక్యతే మా ప్రధానాశయం కాబట్టి, వారికోర్కెలను, ఒకటి తర్వాత ఒకటి, అంగీకరిస్తూవచ్చాము. కాని, చివరకు ఆంధ్రమహాసభ యొక్క మూల సూత్రానికి విరుద్ధంగా, ఉన్న ఐక్యతనే భగ్నంగావించు సిద్ధాంతాన్ని లేవదీశారు. అందుకు మేము ఒప్పుకోనందున పోటీమహాసభకు ప్రయత్నాలు చేస్తున్నారు.

కమ్యూనిస్టు కార్యకర్తలను మహాసభనుండి తొలగిస్తేనే తాముమహాసభలో ఉంటామనుటకు వారు చూపే కారణాలనుపరిశీలిద్దాం.

ప్రజాచైతన్యం వర్గకలహామట

కమ్యూనిస్టులు ఆంధ్రమహాసభ ఆశయాలకు విరుద్ధంగా వర్గవైషమ్యాన్ని, అశాంతిని, రెచ్చగొడుతున్నట్లు వీరు ఆరోపిస్తున్నారు. కొండా రంగారెడ్డిగారు సూర్యాపేటలో యీ క్రిందివిధంగా ఉపన్యసించారు: "ఇప్పుడు ప్రజలు చైతన్యవంతులైనచో, అధికారులు, జమీందారులు వారి నణచెదరు. కనుక వారిలో చైతన్యము కలిగించకూడదు. ప్రజలు సంఘటిత మగుటవల్ల వారు బాధపడుటకు బదులు క్రూరముగా అణచివేయబడుదురు.." (తెలంగాణ పత్రిక 2-12-1944). అనగా ప్రజలపై నేడు సాగుచున్న అక్రమదోపిడీవిధానాన్ని ఇంకాఅట్లే సాగనీయడమన్నమాట. ప్రజల కష్టాలు కాలంవచ్చినపుడే పోతవని వీరు స్పష్టంగాచెప్పివేశారు. అందుకనే కాబోలు, జనగాంతాలూకాలో ప్రజలపై కొనసాగుచున్న అక్రమదోపిడీవిధానాన్ని గురించి వీరు ఒక్క ప్రకటనఅయినా చేయలేదు. ప్రభుత్వమునకు విజ్ఞాపన అయినా చేయలేదు. అలాచేస్తే, "వర్గకలహం" వస్తుందనుకున్నారు కాబోలు! ఇక ఆంధ్రమహాసభ వంటి ప్రజాసంస్థలు ఎందుకో వారికే తెలియాలి.

"ఆంధ్రమహాసభపై నిర్ధనికులగు బీదల నియంతృత్వమును స్థాపించుచే వారి పరమావధి" (తెలంగాణ పత్రిక 5-10-44) అని మందుముల నరసింగరావుగారు సెలవిచ్చారు. నేడు ఆంధ్రమహాసభ అనుసరించే ఆర్థిక, రాజకీయ కార్యక్రమం ప్రజలందరియొక్క (అక్రమదోపిడిని కొనసాగించే కొద్ది మంది తప్ప) శ్రేయస్సుకు అనుకూలంగా ఉంది. మన ప్రజలలో 100 కి 80 మంది రైతులు, కూలీలే అయివున్నారు. వీరు దారిద్ర్యంలోను, అజ్ఞానంలోను, మునిగియున్నారు. వీరిని ఉద్ధరించుటయే ఆంధ్రమహాసభ యొక్క ప్రధాన కర్తవ్యం. నోరులేని ఈ అజ్ఞానుల సేవయే దేశసేవ. వారంతా చైతన్యవంతులై, మహాసభలోకి వచ్చి, తమ హక్కులకోసం పోరాడుటయే మనందరియొక్క బలం. ప్రజలందరుకోరే స్వాతంత్ర్యం వీరి చైతన్యం వల్లనేవస్తుంది. ఇట్లు వీరి నందరిని చైతన్యవంతులుగా చేయుటవల్లనే భారతజాతీయ కాంగ్రెసు నేడింత బ్రహ్మాండమైన సంస్థగా వృద్ధి చెందింది. అట్టి రైతులు, కూలీలు అధికంగా ఆంధ్రమహాసభలోనికి వచ్చుటచూచి సంతోషించుటకు బదులు, "పేదల నియంతృత్వం" అని భయపడుటవల్ల నాన్‌పార్టీ నాయకులు ప్రజాఉద్యమాన్ని బలహీనమొనర్చుచున్నారు.

కలుపుట

ఆంధ్రమహాసభకు వ్యతిరేకంగా వీరు సాగించే పోరాటంలో ప్రతిజిల్లాలోను ప్రజాశత్రువులను బలపరుస్తున్నారు. జనగాం తాలూకాలోని ప్రజలపైకొందరు దేశముఖులు, వతన్‌దారులు, సాగిస్తున్న అక్రమదోపిడీ విధానాన్నిగూర్చి పాఠకులు పత్రికల ద్వారా తెలుసుకొనియే ఉంటారు. ఈ అక్రమచర్యల నరికట్టుటకు ఆంధ్రమహాసభ కృషిచేస్తూంటే, నాన్‌పార్టీ నాయకులందరు ప్రత్యక్షంగాను, పరోక్షంగాను, ఘోరదౌర్జన్యాలు చేస్తున్న దేశముఖులను, వతన్‌దార్లను, బలపరుస్తున్నారు. నల్లగొండ జిల్లాలో ప్రముఖ నాన్‌పార్టీ నాయకులైన పురిజాల రంగారావుగారు జనగాం దేశముఖుల తరపున అవ్వల్‌తాలూక్దారువద్దకు రాయబారంకూడా నడిపారు. దేశముఖుల దౌర్జన్య చర్య(మిగతా 11వ పేజీలో)

(మిగతా 11వ పేజీలో)

విడాకులు — శాస్త్ర విరుద్ధమా?

●

[ఈ వ్యాసం కందుకూరి వీరేశలింగంగారిచే వ్రాయబడిన 'స్త్రీ పునర్వివాహ శాస్త్ర సంగ్రహము' (కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు ఏడవ సంపుటం) అను వ్యాసాన్ననుసరించి వ్రాయబడింది. సంఘ సంస్కరణకై తన జీవితాన్ని అర్పించిన ఆ మహనీయుడు, తన వ్యాసాలలో స్త్రీ పునర్వివాహం ఎలా శాస్త్ర సమ్మతమైనదీ వేదాలు, స్మృతులు, పురాణాలు మొదలైన ప్రమాణ గ్రంథాలను తీసుకొని రుజువు చేశారు. ఎక్కువ వివరాలు, ప్రమాణాలు కోరువారు, పైన పేర్కొనబడిన వ్యాసాలను చదువ వలెను.]

●

హిందూ న్యాయశాస్త్రంలో బి. యన్. రావు కమిటీవారుతీసుకువచ్చిన ముఖ్యమార్పులలో ఒకటి విడాకుల హక్కును అంగీకరించుట. విడాకులు హిందూ ధర్మశాస్త్ర విరుద్ధమనీ, దాన్నిఅంగీకరించితే హిందూసమాజం కూకటి వ్రేళ్ళతో పెకిలింప బడుతుందనీ,సనాతన శిఖామణులు ఎందరో వాపోతున్నారు. ఇది ఎంతవరకు సత్యమో పరిశీలించుద్దాం.

ప్రస్తుత హిందూశాస్త్రానికి మూలాధారమైన శృతి (వేదములు), స్మృతులలో విడాకులు, స్త్రీ పునర్వివాహం ఏదోఒక రూపంలో అంగీకరింపబడినది. వేదకాలంలో నియోగమనే పద్ధతి అమలులోఉండేది. దానిప్రకారం భర్త చనిపోయినప్పుడు భార్య తన భర్త యొక్క సోదరులవల్లగాని, భర్త కుదిటిలోని ఇతరులవల్లగాని సంతానం పొందవచ్చు. భర్త బ్రతికి ఉన్నప్పుడు సహితం అతనివల్ల సంతానం గలుగనప్పుడు, అతని అనుమతితో వేరొకరివల్ల సంతానాన్ని పొందవచ్చు. అలాగే భార్య రోగిష్ఠి అయినప్పుడు ఆమెగూడ తనభర్త వేరొక స్త్రీతో సంతానాన్ని పొందడానికి అంగీకరించవలెను.

పౌరాణిక గాథలు

పైదానికి అనేక ఉదాహరణలున్నవి. చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు సంతానం లేకుండా చనిపోయినప్పుడు, వారి సోదరుడైన వ్యాసమహర్షిచే వారి భార్యలైన అంబిక అంబాలికలు సంతానాన్ని పొందినట్లుమా, అంబికకు ధృతరాష్ట్రుడు, అంబాలికకు పాండురాజు జన్మించినట్లుమా మహాభారతంలో వ్రాయబడింది.

పాండురాజు భార్యలైన కుంతి, మాద్రిలకు యముడు, వాయువు, ఇంద్రుడు, అశ్వినీ దేవతలు మొదలైనవారివల్ల పంచపాండవులు కలిగినట్లుగూడ మహాభారతంలోచెప్పబడింది.

వేదాల ననుసరించి హిందూసమాజ ధర్మాలను ఋషులు నిర్వచించి గ్రంథాలు వ్రాశారు. వానినే స్మృతులంటారు. అన్నిటిలోకి మనుస్మృతి పురాతనమైనది, ముఖ్యమైనది గూడా. మనుస్మృతి కాలం వచ్చేవరికి నియోగంతోపాటు విడాకులు, పునర్వివాహ విధానంగూడ అమలులోకి వచ్చాయి.

శ్లో॥ నష్టేమృతే ప్రవజితే క్లీబేచ పతితేపతౌ
పంచ స్వాపత్సు నారీణాం పతి రన్యో
విధీయతే.

దీని అర్థం ఏమంటే, భర్త దేశాంతరం పోయి, పత్తా తెలియనప్పుడుమా, చనిపోయినప్పుడునూ, సన్యసించినప్పుడునూ, నపుంసకుడు అయినప్పుడునూ, కులభ్రష్టుడయినప్పుడునూ, స్త్రీ వేరొక భర్తను స్వీకరించవచ్చును. వ్యభిచారం, త్రాగుడు, జూదం మొదలైన దుర్వ్యసనాలకులోనై, కులధర్మములను పాటించకపోవడమే, కులభ్రష్టత్వం పొందడమంటే అర్థం.

పైశ్లోకం అసలు మనుస్మృతిలోనిదేననీ, దానినుండే నారదుడు, పారాశరుడు మొదలైన ఋషులు తమ తమ స్మృతులలోకి తీసుకున్నారనీ, తరువాత చాలకాలానికి మనుస్మృతినుండి వాటినితొలగించి స్త్రీలనుబానిసలముగా కనబరచే శ్లోకాలు ఎన్నో దొడ్డిదారిన ప్రవేశపెట్టబడినవనీ, కందుకూరి వీరేశలింగం పంతులుగారు వ్రాశారు.

శ్లో॥ ప్రోషితో ధర్మకార్యార్థం ప్రతీక్ష్యష్టౌ
నర స్సమాః
విద్యార్థంషడ్యశోర్థం వా కామార్థం
త్రీంస్తు వత్సరాన్.

ఈ శ్లోకంయొక్క అర్థం ఏమంటే, భర్త ధర్మకార్యంకోసం పరదేశం వెళ్ళినప్పుడు 8 సంవత్సరములును, విద్యకోసంవెళ్ళినట్లయితే 6 సంవత్సరములునూ, కీర్తికొరకుగానిధనార్జన కోసం వెళ్ళినప్పుడు 3 సంవత్సరములునూ, భార్య భర్తకోసం వేచిఉండాలని మాత్రం ఉంది. (ఇప్పటి మనుస్మృతిలో) తరువాత ఏమిచెయ్యాలో లేదు. "నష్టేమృతే" అనే శ్లోకం ఈ శ్లోకానికి ముందుంటే, సందర్భం సరిపోతుందని వీరేశలింగంపంతులుగారు వ్రాశారు. అంతేగాక పై శ్లోకం మనుస్మృతిలోనిదైనట్లు మాధవాచార్యుడు తన పారాశర మాధవీయం అనే గ్రంథంలో వ్రాసినట్లునూ, నారద స్మృతిగూడ పైశ్లోకం మను స్మృతిలోనిదని ఋజువిచ్చుచున్నట్లునూ గూడ వ్రాశారు.

చంద్ర రాజేశ్వరరావు

భర్త దుర్వ్యసనాలకు లోనై కులభ్రష్టుడైనప్పుడు, అక్షతయోనియైన స్త్రీని బలవంతంగానైనా పుచ్చుకొని, గుణవంతునికిచ్చి మరల వివాహం చేయవలెనని శాత తపుడు చెప్పిఉన్నాడు.

భర్త కుల శీలములచేత హీనుండును, నపుంసకుడు, పతితుడును, విధర్ముడును, రోగియు,వేషధారియు, సగోత్రుడు అయినయడల, ఆస్త్రీకి పునర్వివాహం చేయవచ్చునని వసిష్ఠునిచేచెప్పబడినది.

మగడు అన్యజాతీయుండును, నపుంసకుడును, వికర్మస్థుడును, సగోత్రుడును, దీర్ఘరోగియు అయినప్పుడు వివాహితురాలైనను, స్త్రీ, వస్త్రములతోను నగలతోను కూడ మరల మరియొకనికి వివాహం చేయబడవచ్చునని కాత్యాయనునిచే చెప్పబడినది.

స్త్రీ పునర్వివాహార్హత

ఈరీతి వచనములే ప్రజాపతి స్మృతియందును బోధాయనస్మృతియందును మరికొన్ని చోట్లను గూడ కానబడుచున్నవి. వీనిలో కొన్ని విధవావివాహమును గూర్చి చెప్పకపోయినను సాధారణముగా స్త్రీ పునర్వివాహమును గూర్చి చెప్పుచున్నవి. గనుక, సత్పద్యవంతరము కన్యను మరియొకని కియ్యగూడదను వారి వాదమును ఖండించుట కివి యన్నియు పరమ ప్రయోజనకరములుగానే యుండును. స్త్రీ పునర్వివాహమున కనుజ్ఞ యిచ్చుచున్న తొమ్మిది స్మృతులలోను ఐదు విధవావివాహము నంగీకరించుచున్నవి. తక్కిన స్మృతులన్నియు నీ విషయమున మౌనభావమును వహించుచున్నవి. ఇట్లిన్ని స్మృతులు స్త్రీ పునర్వివాహము నంగీకరించుచుండగా స్త్రీపునర్వివాహమును నిషేధించు స్మృతి యొక్కటియైనను గనబడదు." అని కందుకూరి వీరేశలింగ కృతగ్రంథములు, ఏడవ సంపుటము, 7:3 వ పేజీలో వ్రాయబడినది.

స్త్రీ పునర్వివాహానికి పురాణాలలో అనేక ఉదహరణలు ఉన్నవి. నలుడు తనభార్యయైన దమయంతిని అడవిలో ఒంటరిగా వదలిపెట్టి పోయిన తర్వాత, దమయంతి నలుని కనుగొనుటకై స్వయంవరం ఏర్పరచి, రాజులందరికీ కబుర్లు పంపినమాట అందరికీ తెలిసిన విషయమే. దమయంతి నలుని కనుగొనుటకే ఆ ఎత్తుగడ అవలంబించినప్పటికీ, పునర్వివాహము ఆ రోజులలో తప్పుగా పరిగణింపబడక పోవుట వలననే స్వయంవరం ఏర్పాటు చేయ వీలు గలిగినది.

పురుషునికి స్త్రీ బానిస

తరువాత క్రమక్రమంగా ఆస్తి అంతా పురుషుని చేతుల్లోకి రావడం, స్త్రీకి ఇంటిపనులు మాత్రమే అప్పజెప్పటం, స్త్రీని గడపదాటనియ్యక పోవడంతో స్త్రీ పురుషునికి బానిస అయింది. పూర్వం పురుషులతోపాటు తమకున్న సమానత్వాన్ని స్త్రీలు పోగొట్టుకొన్నారు. దానితో సహగమనం, వితంతు వివాహాల నిషేధం, బహు భార్యాత్వం, బాల్యవివాహాలు, ఘోషా మొదలయిన సాంఘిక దురాచారాలు క్రమంగా వచ్చినవి. వీటివల్లహిందూ సమాజం కుళ్ళి నానాటికి కృశించి పోతోంది.

సంఘ సంస్కరణోద్యమానికి పితామహుడైన రాజా రామమోహనరాయి సహగమన దురాచారానికి వ్యతిరేకంగాఆందోళన జరిపి, 1830లో దాన్ని ప్రభుత్వం నిషేధించేటట్లు చేశాడు. అప్పుడు సనాతనులు ఈదెబ్బతో హిందూమతం సర్వనాశనమవుతుందని రోదనం చేశారు. కాని ప్రజలు సహగమన దురాచారం దేశానికి అనర్థకమని క్రమంగా గుర్తించారు. ఇప్పుడు సహగమనమనే ఘోర దురాచారం ఉండేదని చెబితే, ఆశ్చర్యంగాను, నమ్మశక్యం గాకుండాను ఉంటుంది.

అలాగే రాజా రామమోహనరాయి అనంతరం సంఘ సంస్కరణోద్యమానికి నాయకత్వం వహించిన ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ఆందోళనచేసి, వితంతువివాహాన్ని చట్టసమ్మతంగా 1856లో ప్రభుత్వంచే చేయించినప్పుడు సనాతనులు గోల చేశారు. హిందూ సమాజోద్ధరణకు వితంతు వివాహాలు ఎలా అవసరమో క్రమంగా ప్రజలు గుర్తించారు. ఇప్పుడు వితంతు వివాహాలకు అంతగా ఆటంకాలు లేవు.

తరువాత బాల్యవివాహాలవల్ల భారతజాతి శారీరకంగాను, మానసికంగాను ఎలా క్షీణిస్తోందో గ్రహించి, బాల్యవివాహ నిషేధానికి హరవిలాస శారదాగారి నాయకత్వం క్రింద ఆందోళన పెరిగినప్పుడు, సనాతనులు దీనితో హిందూ సమాజము కూలిపోతుందని విలపించారు. 1930 లో బాల్యవివాహాలను నిషేధించుతూ ప్రభుత్వం శారదా చట్టాన్నిప్యాసుచేసింది. క్రమక్రమంగాప్రజలు బాల్యవివాహాలవల్ల కలుగు అనర్థాలను గుర్తించుతున్నారు.

అలాగేఇప్పుడుకూడా హిందూ సమాజంలో గల కుళ్ళుతొలగించడానికి, బి. యన్.రావు కమిటీ హిందూ న్యాయశాస్త్రంలో విడాకుల హక్కును చేర్చితే, మరొకసారి సనాతనులు హిందూసమాజం కూకటివ్రేళ్ళతో పెకిలింపబడుతుందంటూ గోలపెడుతున్నారు. హిందూ న్యాయశాస్త్రంలో ఒకొక్క అభివృద్ధికరమైన మార్పు వస్తున్నప్పుడల్లా, ప్రతిసారీసనాతనులు హిందూసమాజం నాశనమవుతుందని గోల చేస్తూవచ్చారు. హిందూ సమాజం నాశనమవలేదుసరిగదా! ముందుకే నడచింది.

కాలాన్నిఅనుసరించి ధర్మాలు, కట్టుబాట్లు మారుతూ ఉంటవి. ఎల్లకాలాలకు ఒకేరకమైన ధర్మాలు, కట్టుబాట్లు వుండాలని సనాతనులు వాదించడం అర్థంలేని విషయం. సనాతనులచే పూజింపబడు మనుస్మృతి సైతం దీన్ని అంగీకరించదు.

శ్లో॥ పరిత్యజే దర్థకామౌ యౌస్యాతాం
ధర్మవర్జితౌ
ధర్మం చా ప్యసుఖోదర్కం
లోకవిక్రుష్ట మేవ చ.

అనగా లోకమునకు శోకకరమైన ధర్మమునైననూ విడువవలయునని పై శ్లోకంయొక్క అర్థం.

వివిధయుగాలకు వేర్వేరు ధర్మము లవసరం

అందువలననే వివిధయుగాలకు వేరువేరు ధర్మములు అవసరమని 'మనువే' వ్రాసియున్నాడు.

"వేదములయందన్ని ధర్మవిధులు జెప్పబడి యుండలేదు" గనుకను, కాలభేదమును బట్టి ఆయా యుగములకు వేరువేరుగ విశేషధర్మములు కావలసివచ్చును గనుకను, ఆయా యుగములకు విశేషధర్మము లేర్పడియున్నవి. అందుచేత స్మృతులయందు జెప్పబడిన ధర్మములన్నియు ప్రతి యుగమునందును అనుష్ఠింపబడవలసిన యావశ్యకము లేదనియు, ప్రత్యేకముగా నే యుగమునకే స్మృతి యేర్పడియున్నదో యా యుగమునకా స్మృతియందు జెప్పబడినధర్మములే ముఖ్యములనియు, అనుక్తములను మాత్ర మితర స్మృతులనుండి గ్రహింపవలయుననియు, విస్పష్ట మగుచున్నది.

శ్లో॥ అన్యే కృతయుగే ధర్మాస్త్రేతాయాం
ద్వాపరే పరే
అన్యే కలియుగే నృణాం యుగహ్రాసాను
రూపతః.

అను మనువచనము యుగానుసారముగా కృతయుగధర్మములు వేరనియు, త్రేతాయుగపువి వేరనియు, కలియుగపువి వేరనియు, స్పష్టముగా జెప్పుచున్నది. ఇక నేయుగమునకే స్మృతి ముఖ్యమయినదని విచారింప బూనుకొందుమేని. (మిగతా 8వ పేజీలో)

శ్రీ నాగార్జునకొండ విహారయాత్ర

—గుజ్జుము మల్లయ్య

గుంటూరు మండల 15వ గ్రంథాలయ మహాసభ మాచర్లలో 27-1-45వ తేదీని జరిగినది. రాత్రి మహాసభ ప్రతినిధులు, ప్రేక్షకులు, సుమారు 120 మంది 30 ఎడ్లబండ్ల మీద చరిత్ర ప్రసిద్ధమైన నాగార్జునకొండ యాత్రకై బయలు దేరిరి. ఉషఃకాలమయ్యే వరకు నాగార్జునకొండ లోయ మొదటి ప్రాకారము చేరిరి. ప్రాతఃకాలమగు సరికి లోయకు ఇరుపార్శ్వముల గంభీరమగు కొండలచే అలంకరింపబడి, మధ్యభాగమున దూరముగ కనులపండువుగ నుండు ఏలేశ్వర శిఖరమును దానిని ఆనుకొని ప్రవహించు కృష్ణాస్రవంతిని, పశ్చిమ భాగమున ఉన్నతమై శత్రుదుర్భేద్యమైన కుడ్య ప్రాకారమువలె కాన్పించు నైజాం కొండలు మొదలగు సుందర ప్రకృతి దృశ్యములు చూడగల్గిరి. క్రమముగా శిథిలములగు (రెండు, మూడు) ప్రాకారకుడ్యములు దాటి, సూర్యోదయమయేవరకు పుల్లారెడ్డిగూడెం చేరిరి. యాత్రికులందరు ఉదయం పూట మహోత్సాహంతో శిథిలములనుచూడ బయలుదేరి, మహాస్తూపము, చైత్రములు, విహార మంటపములు, చుట్టునున్న సన్యాసుల గదులు తిలకించిరి. తదుపరి నాగార్జున కొండ దుర్గమును, దక్షిణపార్శ్వమున కాలి బాటనెక్కి దుర్గోపరి భాగమునుండి లోయలోని వేర్వేరు బౌద్ధస్తూప ప్రదేశములను కనులపండువుగ చూచిరి. ఇంకా శిథిలకట్టడ ప్రాకారములు, కోనేరు, కోటద్వారములు, చూచుచు ఉత్తరభాగమున శ్రావ్యనినాదములతో ప్రవహించుచు, చెట్లమధ్య పలువిధ మందర దృశ్యములను, కృష్ణాస్రవంతిని తిలకించి ఆనందించిరి. శిథిలమై, పొదలచే కప్పబడిన దుర్గపు పైభాగమున నుండి కృష్ణాతీరమునకు తోవమార్గమున మెల్లగాదిగి, ఉత్తరభాగమునయున్న శిలా విగ్రహ రహిత కోదండ రామాలయమును చూచి, కృష్ణానది యందు స్నానము లాచరించిరి. తదుపరి నాగార్జునకొండ తూర్పుభాగమును చుట్టుకొని వచ్చి, బౌద్ధవిహారస్థలములు (5, 6 నెంబరు దృశ్యములయందు) సన్యాసినుల మఠములు, సుందరకళా విశేషములగు స్తూప, చైత్య, బుద్ధచైత్య, విహారములు, సన్యాసులగదులు ప్రాకారాంతములో స్త్రీల వుపయోగమునకై గట్టిన మరుగు ప్రదేశములు శిథిలములదర్శించిరి. అప్పటికే మధ్యాహ్నమగుటచే బయలు దేరి ఆర్కియలాజికల్ డిపార్టుమెంటు వారి బంగాళా, అచట శిథిలములు చూచుకొని, గ్రామములోనికి తిరిగి వచ్చిరి.

మధ్యాహ్నము విశ్రాంతితీసుకొని, యాత్రికులందరు ప్రదర్శనాలయమందలి భిన్నభిన్న శిల్పఫలకములు, కట్టడములయందు అమర్చబడిన వాటి ప్రత్యేక వివరములు, చూచుచూ (1) స్తూప నమూనా శిల్పఫలకములు, (2) ఆయక స్తంభముల పైభాగమున అలంకరించు సుందర శిల్ప శిలా స్తంభములు, (3) ఆయక స్తంభవేదికముఖభాగమునఅమర్చబడిన అలంకృత శిల్ప ఫలకములు, (4) ప్రదక్షిణవేదిక చుట్టు అలంకరించు శిల్ప ఫలకములు, (5) స్తూపము పైభాగమున అలంకరింపబడు బౌద్ధ జాతకగాథలతోగూడినఉన్నతశిల్పఫలకములు (6) వానిపైన రెండవ వరుసలోవచ్చు అలంకారశిల్పములు, విరిగిపోయిన, బుద్ధునిఉన్నత విగ్రహశేషములు, పూజనీయమైన బుద్ధుని పాదుకలు, వాని వాని ప్రత్యేకస్థలముల శిల్ప ప్రాముఖ్యతను, గుర్తించుచూ చూడగల్గిరి.

సాయంత్రం 5 గంటలకు, ఆర్కియలాజికల్ డిపార్టుమెంటు అసిస్టెంటు శ్రీకృష్ణన్ గారు లోగడ మద్రాసు చారిత్రక మహాసభకు గొంపోయిన శిల్పముల పేటికలను, స్వస్థలమగు ప్రదర్శనశాలకు తెచ్చితి మనియు, మాచర్లలో ప్రజలు దర్శించుటకు ఉత్సాహపడినను, సూపరింటెంటుగారి ఉత్తరువు లేకపోవుటచే చూపజాలక పోతిమనియు చెప్పిరి. శ్రీ విజ్ఞానసమితివారంపినతంతికి జవాబు వచ్చినదని తెలుపుచూ మాచర్ల ప్రజలు, సమితి ఉపాధ్యక్షులు, కార్యదర్శి, యితర ఆంధ్ర ప్రముఖ ప్రేక్షకుల యెదుట శిల్పపేటికలను విడదీసి, అందలి విగ్రహములు, సున్నపు పనితో చేసిన అలంకార శిల్ప విశేషాలు మొదలగునవి చూపించిరి.

సాయంత్రము 7 గంటలకు ప్రదర్శనశాల సమీపమున యాత్రికులందరు సమావేశము జరిపి, శ్రీ నాగార్జున విజ్ఞానసమితి ఆవశ్యకతను సత్వర శిల్పకళాశాల స్థాపనావశ్యకతను గుర్తించుచు సుమారు రు. 500 లు విరాళములు వేసిరి. 28-1-45 రాత్రి భోజనానంతరము బయలుదేరి, యాత్రికులందరు ఎత్తిపోతల జలపాతము, సందర్శించి, చంద్రవంకా స్రవంతిలో స్నానమాచరించి, అచట సుందర ప్రకృతి దృశ్యముల చూచి, ఆనందించి 29-1-45మధ్యాహ్నము మాచర్లచేరిరి. చెన్నకేశ్వర దేవాలయములోని శిల్పవిశేష మంటప స్తంభములను, శ్రీ వీరభద్రాలయంలోని లోహధ్వనులిచ్చు శిలా స్తంభములను, దేవాలయాంతర్భాగమున చిత్రింపబడిన శిల్ప చిత్రములను దర్శించిరి.

(6వ పేజీ తరువాయి) పోటీలోపాల్గొన్నాయి. రాత్రి ఒంటిగంటయినా, ఒకరూ కదలలేదు. మొత్తం 20 సీన్లు ప్రదర్శింపబడ్డాయి. డిటెన్షన్ విధానంమీద ఒక విచారణ జరిగింది. ఇంకా పడవపాట, కోయవాడు,బుడబుక్కల, డాక్టరు, సత్యనారాయణ వ్రతం, ఆరోగ్య వాద్యం మొదలగు అనేక చిత్రవిచిత్ర వేషాలు వేశారు. ఏప్రదర్శనలో చూసినా దేశభక్తి, ప్రజలకు, విద్యార్థులకు సేవచేయాలనే అభిలాష ఉట్టిపడ్తాయి. మీ ప్రదర్శనాలు చాలా బాగున్నాయని నేనంటే ఒక ప్రతినిధి వచ్చే రాష్ట్రవిద్యార్థి మహాసభలో మొదటి బహుమానం మాదేనన్నారు. నర్సాపురం, కొవ్వూరు, పట్టణాలు ఒకటవ, రెండవ బహుమతులు పొందినాయి.

తీర్మానాలు

గాంధీ - జిన్నాలు తిరిగి కలుసుకోవాలని తీర్మానం చేయబడింది. ప్రజాయుద్ధం వినాదం మీద అఖిలభారత విద్యార్థిమహాసభ తీర్మానం ఏకగ్రీవంగా అంగీకరించబడింది. 8 యేండ్ల నుంచి కృషిచేస్తున్న ఆంధ్రరాష్ట్ర విద్యార్థి ఫెడరేషన్ని చీల్చుట విద్యార్థి శ్రేయస్సుకు భంగకరమనీ, అన్ని రాజకీయాభిప్రాయాలుగల విద్యార్థులందరికీ స్థానమున్న విద్యార్థిఫెడరేషన్లోనే అందరు విద్యార్థులు చేరాలనీ విద్యార్థులను హెచ్చరించారు. విద్యార్థికోర్కెలపై రాష్ట్రమహాసభ చేసిన తీర్మానాలను అంగీకరించారు. తెలుగుపండితులకు ఎల్. టి. లతో పాటు జీతాలివ్వాలని తీర్మానించారు. బీహార్ కాంగ్రెసు నాయకులపై ప్రభుత్వ నిర్బంధాజ్ఞను ఖండించారు. స్వాతంత్ర్యదినోత్సవ నిషేధాజ్ఞను ఖండించారు.

బహిరంగసభ

మహాసభాధ్యక్షులైన తమ్మారెడ్డి సత్యనారాయణగారి అధ్యక్షతక్రింద బహిరంగసభ జరిగింది. డాక్టరు పోదూరు రామారావు యం.బి.బి. యస్ గారు సభను ప్రారంభిస్తూ, ప్రస్తుత విద్యావిధానంలోని లోట్లను చెప్పి, విద్యావిధానంలో వృత్తివిద్యలకు ఎక్కువ స్థానం వుండాలన్నారు. డాక్టరు యం. వి. కృష్ణారావు, యం. బి. బి. యస్. ఆంధ్ర యూనివర్సిటీ సెనేటు సభ్యులు ఉపన్యసించారు. విద్యార్థులలో రాజకీయభేదాలున్నవి. మీలో రాజకీయాభిప్రాయ భేదాలున్నంతమాత్రాన మీరు కలిసిపనిచేయకపోవడం విద్యార్థి వుద్యమ అభివృద్ధికి తోడ్పడదని చెప్పారు. విద్యార్థి సమస్యలపై అందరుకలిసి పనిచేయాలని హెచ్చరించారు. ఆంధ్ర యూనివర్సిటీలో విద్యాసంస్కరణలు తీసుకురావడానికి కృషి చేస్తానని చెప్పారు. తరువాత విశాఖజిల్లాలో తమపర్యటనానుభవాలనుచెప్పి, విద్యార్థులంతా విశాఖ ప్రజలకు సాయంచేయాలని చెప్పారు.

తరువాత తమ్మారెడ్డి సత్యనారాయణగారు ఉపన్యసించారు. మన దేశంలో ప్రధాన జాతీయసంస్థలైన కాంగ్రెసు, ముస్లింలీగు నాయకులు నెహ్రూ జిన్నాలే మొట్టమొదటి అ. భా. వి. మహాసభకు ప్రారంభకులుగాను, అధ్యక్షులుగానుఉండి, పునాదిరాళ్ళు వేశారని చెప్పారు. అప్పటినుండి విద్యార్థి ఉద్యమం అభివృద్ధిచెంది, ఈనాడు 80 వేల సభ్యత్వంగల బ్రహ్మాండమైన ఉద్యమంగా అయినదని చెప్పారు. ఆగస్టు ఉద్యమాన్ని కాంగ్రెసు ప్రారంభించలేదని మహాత్ముడు, అజాద్ లు చెపుతుంటే ఆ వుద్యమానికి ద్రోహం చేశారంటూ విద్యార్థిఫెడరేషన్ మీద కాశేశ్వరరావులాంటివారు వేసే ఆరోపణల బూటకత్వాన్ని బయటపెట్టారు. ఇది విద్యార్థి వుద్యమాన్ని చీల్చడానికి ఒక సాకుమాత్రమేననీ, దీనిని విద్యార్థులందరూ ఐక్యకంఠంతో ఎదుర్కోవాలనీ, చెప్పారు. శ్రీమతి సరోజినీదేవి, ఇచ్చిన పిలుపునందుకుని, విద్యార్థులందరూ విద్యార్థుల కష్టాల నివారణకొరకు, నాయకుల విడుదలకొరకు ఐక్యంకావాలని చెప్పారు.

(7వ పేజీ తరువాయి)

శ్లో. కృతేతుమానవా ధర్మా స్త్రేతాయాం
గౌతమా స్మృతాః
ద్వాపరే శాంఖలిఖితాః కలౌ పారాశరా
స్మృతాః

అను పారాశర స్మృతి వచనమునుబట్టి కృతయుగమునకు మనుస్మృతియు, త్రేతాయుగమునకు గౌరవస్మృతియు, ద్వాపరయుగమునకు శాంఖలిఖిత స్మృతులును, కలియుగమునకు పారాశరస్మృతియు ప్రధానములయి యున్నట్లు కరతలామలకముగా దెలియవచ్చును. (కందుకూరి వీరేశలింగ కృత గ్రంథములు.ఏడవ సంపుటం పేజీ658)

కనుకధర్మశాస్త్రములు ప్రమాణముగాతీసుకున్నా సనాతనుల వాదనలు సమర్థనీయములు గావు. హేతువాద దృష్టిముందు వారి వాదనలు అసలే నిలవవు.

డబ్బుస ఆశపడి తమ ముద్దుబిడ్డలను ముదుసలులకు, నపుంసకులకు, దుర్మార్గులకు బలి యిచ్చే తలిదండ్రులున్నారు. ఉంపుడుకత్తెలను మరిగి దురభ్యాసాలకులోనై, భార్యలను హింసించేవారు, దిక్కులేకుండా వారిని వదలిపెట్టేవారు ఉన్నారు.న్యాయశాస్త్రదృష్టిలో భార్యాభర్తలైనప్పటికీ, ఒకరితో ఒకరికి ఎటువంటి సంబంధం లేకుండా ఏళ్ళతరబడి వేరు గాఉంటూ, అనేక కష్టాలు అనుభవిస్తున్నవారున్నారు. తగువు వచ్చినప్పుడల్లా దంపతులు విడాకులు పుచ్చుకోవాలని ఎవరూ చెప్పరు: చెప్పకూడదుగూడా. కాని ఎట్టివిధంగాను కలిసి ఉండడానికి అవకాశంలేని దుఃఖకరమైన దాంపత్యాలుమాత్రమే విడిపోవడానికి హక్కును కోరుతున్నాం. ఇప్పుడు అటువంటి దాంపత్యాలు సైతం విడిపోయి, వివాహం చేసుకోడానికి అవకాశం లేకపోవడంవల్ల, వ్యభిచారం వృద్ధి అవుతోంది. హిందూ సమాజం కుళ్ళిపోతోంది. హిందూ సమాజాన్ని నేడున్న అధోగతినుండి రక్షించాలంటే, విడాకులహక్కు ఉండాలి. బహుభార్యాత్వం నిషేధింపబడాలి. రావుకమిటీ ఈ రెంటినీ అంగీకరించింది. భర్తఉంపుడుకత్తెను ఉంచుకుని, భార్యను హింసించుతున్నప్పుడు, భార్య వ్యభిచారం చేస్తున్నప్పుడు, వీ ఒకరికైన కుష్ఠు, సుఖసంకట వ్యాధులు మొదలైన ప్రమాదకరమైన జబ్బులు ఉన్నప్పుడు, ఏ ఒకరైన నపుంసకులైనప్పుడు, భార్యాభర్తలలో ఎవరైన విడాకులు పొందడానికి అవకాశం కల్పించబడినది.

ఈ మార్పు చాల న్యాయమైనది. హిందూ సమాజాన్ని ప్రస్తుత అధోగతినుండి రక్షించడానికి దోహదమిచ్చేది గనుక, హిందూ సమాజాభ్యున్నతిని కోరే వారందరూ దీనిని బలపరచాలి.

కర్నూలు జిల్లా రైతు మహాసభ

వెలుగోడులో : మార్చి 5, 6

అధ్యక్షులు :

పుచ్చలపల్లి సుందరయ్యాగారు

ఆహ్వానసంఘాధ్యక్షులు : వై. స్వామిరెడ్డి

కార్యదర్శి : ఎం. సుబ్బారెడ్డి

జోహారులు

కామ్రేడ్ అల్లం అప్పలస్వామి బెజవాడలో మునిసిపల్ స్వీపరుగా ఉండేవారు. తనతోటి మునిసిపల్ కార్మికుల స్థితిగతులను బాగు చేయడానికి పాటుపడటమే తన పవిత్ర కర్తవ్యంగా పాటించారు. 1-1-41 లో కమ్యూనిస్టు పార్టీలోచేరి - అనాటినుండి కార్మిక రంగంలో తీవ్రకృషి జరిపారు. బెజవాడ మునిసిపల్ కార్మికసంఘ ఆర్గనైజరుగా పని చేశారు. మాయదారి క్షయరోగం అతనిని తనకోరల నిరికించుకుంది. 18 మాసాలు ఆ వ్యాధితో బాధపడి మొన్న 30వ తేదీని కామ్రేడ్ అప్పలస్వామి చనిపోయారు. 200 మందితోటి కార్మికులు అతనికి కార్మికవీరోచిత అంత్యక్రియలు జరిపారు.

కామ్రేడ్, ఇవే మా జోహారులు-వీకుటుంబానికిదే మా సానుభూతి !

ప్రజలే కమ్యూనిస్టుపార్టీ పోషకులు

"ఇంతెవర్రా ప్రజలకోసం కష్టమనుకోకుండా పనిచేస్తున్నవారు; వాళ్ళ కెంతిచ్చినా ఋణం తీర్చుకోగలమట్రా!" అంది ఒకతల్లి తన కొడుకుతో, బెజవాడలో కమ్యూనిస్టుపార్టీ నిధి వసూలు చేసుకొంటూ తమఇంటికివ్వడా వచ్చిన పార్టీదళాన్ని చూచి - పార్టీ ఆమెలో కలిగించిన చైతన్యాన్ని పైమాటల్లోవెల్లడించింది. ఉడుత సాయమంటూ నాలుగుఅణాలు హుండీలో వేసింది. కమ్యూనిస్టు వ్యతిరేక దుష్ప్రచారాన్ని సాగిస్తున్న కొడుకు విరాళం ఇవ్వకూడదన్నాడు.

సామాన్య ప్రజలు అర్థంచేసుకునేది పెద్ద పెద్ద సిద్ధాంతాలు కావు. క్రియారూపకమైన భాషే వారి కర్థమవుతుంది. నిరంతరం సేవచేస్తూ, కష్టసుఖాల్లో వారికి కంటిలో పాపలా కాపాడేవారికే ప్రజల్లో స్థానం ఉండగలదు వారే ప్రజల ఆదరాభిమానాలు చూరగొనగలరు - వాటికి అర్హులుకూడా వారే. ఇతరులకా అర్హతలేదు - ఇతరులు ప్రజలనుండి దూరం కావలసిందే.

దురాశాపరులు ఆహారపదార్థాల ధరలను విపరీతంగా పెంచిన రోజులవి. పాడిపంటలకు పుట్టినిల్లయిన కృష్ణాజిల్లా ముఖ్యనగరం, బెజవాడలోనే ప్రజాసామాన్యంగింజలకు అల్లాడిపోయిన రోజులవి. ప్రతికుటుంబం ఆందోళనతో అల్లాడిపోయింది. ఆనాడు కార్యభారం వహించారు కమ్యూనిస్టులు. చవుకడిపోలకోసం ఆందోళనచేశారు. అన్ని వర్గాలవారిని, అన్నివృత్తులవారినిసమీకరించారు. ప్రజాబలం విజయం సాధించింది. చవుకడిపోలదగ్గర అంతా సవ్యంగా సాగించే కార్యభారం కూడా ప్రజాసంస్థలే వహించాలని ముందుకువచ్చారు కమ్యూనిస్టులు. విధివిరామంలేకుండా పని చేశారు. ఈ ప్రజాసేవలోనే సోదరి హుసేన్ బీ ప్రాణాలుకూడా అర్పించింది. కట్టెలు, కిరసనాయిలు మొదలయినవాటికి కరువువచ్చినప్పుడల్లా కమ్యూనిస్టులు ముందునిలబడి కరువు పరిస్థితుల నెదుర్కొన్నారు.

ఇలాంటికృషిని గుర్తించకుండా ఎవరుండగలరు? ఈప్రజాసేవానిరతిని అభినందించి, ఆశీర్వదించకుండా ఉండడం నిజాయితీగల ఏ వ్యక్తికి సాధ్యం? నిత్యజీవితంలోని కష్టసుఖాల నెరిగిన ఆతల్లి కమ్యూనిస్టుల నాదరించకుండా ఎలా ఉండగలదు?

ఆ తల్లి మాత్రమేకాదు. మరో ఘటన చూడండి. బెజవాడలోనే ఒక దళం చందాకోసం ఒక ఇంటికి వెళ్ళింది. అదొక ప్రభుత్వోద్యోగి ఇల్లు. కొంతసేపు తలుపుకొట్టినా ఎవరూ రాకపోవడం చూచి దళం మరో ఇంటికి వెళ్ళబోతూంది. ఇంతలో ఆ ఉద్యోగి బయటికి వచ్చాడు. విషయంతెలుసుకొన్నాడు. తన యింటికి వచ్చినందుకు ఎంతో సంతోషించాడు. "మీరు చేస్తున్నపని నేను నిత్యం చూస్తున్నాను. ఇంకా బాగా పనిచేయగలందులకు ఇదిగోనాసాయం" అంటూ ఒకరూపాయి ఇచ్చాడు. గాంధీ జిన్నాలు తిరిగి కలుసుకోవాలని జోషీ రాసిన పుస్తకం కొన్నాడు. ప్రభుత్వోద్యోగే అయినా, నిత్య జీవితంలో పార్టీ కార్యక్రమముయొక్క పాత్రను గుర్తించాడు. చేయూత నిచ్చాడు.

ఒకపెద్ద వర్తకుడు (బెజవాడ) ఆదివరకు పార్టీని తీవ్రంగా వ్యతిరేకించేవాడు. అభ్యుదయరచయితల మహాసభను మొదటినుంచి చివరవరకు చూచాడు. దేశభక్తిని ప్రోత్సహించే సారస్వతంపట్ల కమ్యూనిస్టుపార్టీ చూపుతూన్న శ్రద్ధను అర్థంచేసుకున్నాడు. పార్టీపట్ల వ్యతిరేకత మటుమాయమైంది. నిధికోసం వెళ్ళిన దళాన్ని ఆహ్వానించాడు. అయిదు రూపాయిలు విరాళమిచ్చి, పార్టీ సారస్వతం కొంత కొన్నాడు. అప్పుడే తన కొమాళ్ళనుపిలిచి, "ఇవన్నీ పూర్తిగా చదివినాకు చెప్పాలి. ఒక్క అక్షరమైనా వదలకూడద"ని చెప్పాడు. తనలో కలిగిన కొత్త చైతన్యం తన పుత్రులకు కూడా పంచిపెట్ట నిశ్చయించాడు.

ఇక కార్మికులసంగతి వేరే చెప్పనక్కరలేదు. కమ్యూనిస్టుపార్టీ తమపార్టీ. దానిని కాపాడుకునే బాధ్యత తమది. గుంటూరు పట్టణంలో బండ్ల కార్మికులు రేకులుమోసి, వచ్చినకూలీ రు. 300 లు పార్టీనిధికివ్వ నిశ్చయించారు. సత్తెనపల్లిలో శ్రమజీవులు డిసెంబరు, జనవరి నెలల్లో రు 600 లు విరాళమిచ్చారు.

కర్షకులకు కమ్యూనిస్టుపార్టీ కుడిభుజం. దాని రక్షణకు వరికోతకోసి నిధి ప్రోగుచేశారు. తాడికొండలో ఒక వ్యవసాయకూలీ తనవద్ద నిలవవున్న రు 10 లు సంతోషంతో పార్టీనిధి కిచ్చాడు. ఇలా ఎన్నయినా ఉదాహరణలు చెప్పవచ్చు. దేశస్వాతంత్ర్యానికి కాంగ్రెసు జెండా చేతబట్టి బయలుదేరిన మహాత్మ గాంధీకి ప్రజలు విలువ లేదు గులు పోలిచి ఇచ్చిన రోజులు మనం మరచిపోలేము. ఆ మహాత్ముడు నాటిన ఆదర్శ సత్సంప్రదాయాలు ప్రజలు విస్మరించలేదు. స్వార్థంలేని ప్రజాసేవకులను కంటిపాపలా కాపాడుకోడానికి వెనుదీయడంలేదు. ఒక్క బెజవాడలో గత మాసం 21వ తేదీ నుండి 28వ తేదీ వరకు రు. 1254-7-7 లు పార్టీ నిధి వసూలయింది. మొత్తం 4896 మంది విరాళాలిచ్చారు. వీరిలో సుమారు 500 మంది మేదావులు మొదలయిన మధ్యతరగతివారు. 150 మంది వర్తకులు.

కమ్యూనిస్టుపార్టీకి భద్యాలెక్కడివని ప్రశ్నించేవారికి బెజవాడ పౌరులిచ్చిన జవాబిది. కమ్యూనిస్టులు 'పరాశ్రయులు' అనిపోసేవారికి జవాబుగా - 'కాదు — మా బిడ్డలు, వారికి మేమాశ్రయము' అని ప్రజలు వెల్లడించిన భావమిది. కమ్యూనిస్టులను నాశనంచేయాలని నడుముకట్టినవారికి 'నిజాయితీగల ప్రజాసేవకులను రూపుమాపడం మీతరంకాదు' అని అందజేసిన ధిక్కారింపది.

బట్టల దొంగవర్తకులను పట్టుకున్నారు

1-2-1945 తారీఖున బెజవాడ హోల్ సేల్ బట్టలవర్తకుడయిన తెలుగుంట్ల బాలకృష్ణారావు అండ్ బ్రదర్సువారు తాము లైసెన్సులో తెలియపరచిన ప్రదేశంలోగాక, తమ స్వగృహంలో యిష్టమొచ్చిన పోటీసరుకుతో రహస్యంగా అమ్ముతుండగా రాత్రి సుమారు 11 గంటలకు కృష్ణాజిల్లా టెక్స్టయిల్ ఆఫీసరు శ్రీ వాద్రేవు లక్ష్మీపతిగారు పట్టుకొన్నారు. అక్కడ నిల్వవున్న సరుకు 16 బేళ్లు, 13 బేళ్ల పూడతీయనివి, 3 బేళ్ల విడిసరుకు. అక్కడ అమ్మకంచేసే బిల్లుకు గూడ వుంది.

తిరిగి ఆఫీసరు పర్మిషన్ యిచ్చేవరకు అమ్మకుండా తదితర వివరాలతో ఆ టోకు వర్తకుని నుండి స్టేటుమెంటు వ్రాయించుకొని పురానాగల కొంతమంది రీటైల్ డీలర్సుయొక్క పంచాయితీదార్ల సంతకాలు తీసికొన్నారు.

కంచుకాగడా

★

కృష్ణాజిల్లా మేజిస్ట్రేటు అనుమతితో 2-11-44 తేదీన ఆంధ్ర ఇంజనీరింగ్ కంపెనీ ప్రొప్రయిటర్ అయిన సి.వి. రెడ్డిగారిపై 75 ఎ. ఇండియా డిఫెన్సు రూల్సుక్రింద ఒక కేసు పెట్టబడింది. బెజవాడ జాయింటు మేజిస్ట్రేటు కోర్టులో యిది విచారణకువచ్చింది. బెజవాడ ఇండస్ట్రియల్ అసిస్టెంటు ఇంజనీరుగారు కంప్లెయింటును దాఖలు చేశారు.

ముద్దాయిపై యీ క్రింది నేరాలు ఆరోపించబడ్డాయి: 15-7-44 వ తేదీన మద్రాసు ప్రభుత్వ పరిశ్రమల డైరెక్టరుగారు ఆంధ్ర ఇంజనీరింగు కంపెనీలో స్టాకు ఎంతవుందో తెలుపమన్నారు. ఆస్టాకును తమ అనుమతి లేనిదే ఎవరికీ అమ్మరాదనికూడా ఉత్తరువు చేశారు.

18-7-44 తేదీని పరిశ్రమలశాఖ సూపర్ వైజరు రెడ్డిగారి కంపెనీకి వెళ్ళి, స్టాకు లెక్కలు చూపమని డిమాండు చేశారు. రెడ్డిగారు స్టాకు వివరాలు తెలుప నిరాకరించారు. ఆరోజునే రెడ్డిగారు తనవద్ద దేవిస్ ఎమిరీ (ఇసుంపొడి) సంచులేమీ లేవని పరిశ్రమలశాఖ డైరెక్టరుకు జాబువ్రాశారు. కాని అరోజునా, తరువాతా యీ కంపెనీయే 28 బస్తాల 'దేవిస్ ఎమిరీ'ని అమ్మకం చేసినట్లు గాను, అందుచే 75 ఎ. (5) ఇండియా డిఫెన్సు రూల్సును అతిక్రమించినందువ శిక్షార్హులనీ, నేరారోపణ చేయబడింది.

ముద్దాయిచేత 1944 జులై, ఆగస్టునెలల అకౌంటు పుస్తకాలు కోర్టులో దాఖలు చేయించాలని ఫిర్యాది కోరాడు. నవంబరు 23 వ తేదీకి కేసు వాయిదా వేయబడింది.

★

ఈ కేసునుండి తప్పించుకోడానికి నాటినుంచీ సి. వి. రెడ్డి విశ్వప్రయత్నం చేస్తున్నాడు. అకౌంటు పుస్తకాలను కోర్టులో చూపించితే దొంగతనం దొరికిపోతుందేమో! అందుచే తమ కంపెనీలో దొంగతనం జరిగిందనీ, అకౌంటు పుస్తకాలు ఎత్తుకుపోయారనీ పోలీసులకు కంప్లెయింటు చేశాడు. దీనిపై పోలీసు విచారణ జరిగింది. అదంతా తప్పుడుకంప్లెయింట్ (False complaint) అని విచారణలో తేలింది.

కాని విచిత్రం ఏమంటే, సి. వి. రెడ్డిగారిపై బెజవాడ జాయింటు మేజిస్ట్రేటు కోర్టులో దాఖలు చేయబడిన కేసు యింతవరకు విచారణ ప్రారంభమే కాలేదు. కేసునుంచి తప్పించుకోడానికి రెడ్డి అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు. డబ్బు ఖర్చుపెట్టి తప్పించుకోగలుగుతాడనే వదంతులు ప్రబలంగా వున్నాయి.

ఇలాంటి నేరస్థులను శిక్షించకుండా వదిలితే, కంట్రోలు విధానమే పూర్తిగా విఫలమవుతుంది. కాబట్టి యిలాంటి దొంగమార్కెటు కేసులను వదలరాదని మద్రాసు ప్రభుత్వాన్ని హెచ్చరించుతున్నాము.

ఆంధ్ర ఇంజనీరింగు కంపెనీ తాతా కంపెనీకి ఏజంటుగా వుంది. పారిశ్రామిక వస్తువులను పంచడానికి మాత్రమే సి. వి. రెడ్డిగారికి లైసెన్సువుంది. కాని సి. వి. రెడ్డిగారు తమకువచ్చిన ఇనుప సామానును వ్యవసాయ పనిముట్లుగామార్చి దొంగవ్యాపారం సాగించుతున్నారని తెలుస్తూంది.

వ్యవసాయ పనిముట్ల అమ్మకం వ్యవసాయశాఖ ఉద్యోగుల ద్వారా కంట్రోలు రేట్లకు జరుగుతోంది. ఈ ఉద్యోగులు అడిగితే సి. వి. రెడ్డిగారు వ్యవసాయశాఖకు అమ్మ నిరాకరించుతున్నాడు. కాని చాటుగా ఈ కంపెనీనుంచే దొంగమార్కెటు అమ్మకం జరుగుతోందని తెలుస్తూంది. వీరికి వచ్చిన స్టాక్ లిస్టును జిల్లా వ్యవసాయశాఖవారు తెలుపమంటే, ఆంధ్ర యింజనీరింగ్ కంపెనీ యివ్వ నిరాకరించింది.

ప్రభుత్వం కంట్రోలు రేట్లకు యింకా ఎక్కువ వ్యవసాయ పనిముట్లు అమ్మించాలి. లైసెన్సుదార్లు దొంగమార్కెట్లలో అమ్మకుండా చూడటానికి వ్యవసాయశాఖవారికి తనిఖీ వుండేలా చేయాలి.

సి. వి. రెడ్డిగారు తానొక ధర్మదాతగా పత్రికలలో ప్రకటించుకోడం సరిసాటి. ఆంధ్రలో ప్రముఖ పారిశ్రామిక యజమానిగా ఎంచబడుతున్నారు. వీరి దాతృత్వం దొంగమార్కెటులో అధికలాభాలకు అమ్ముకొని, ప్రజలను దోచుకోడమేనా?

(4వ పేజీ తరువాయి) ఉన్నానని పంతులుగారన్నారు. ఆంధ్రావనిలో ప్రతి స్త్రీ, పురుషుడు దీక్షాదక్షతతో స్వాతంత్ర్య సంపాదనకు పూనుకోవాలని ప్రబోధించారు. ఎన్ని ఆటంకాలెదుర్కొనీ, యెన్ని యిడుముల పాల్గానీ, దేశభక్తులైన ప్రతిమానవుడూ సంపూర్ణమైనఆత్మవిశ్వాసంతో, ఏకాగ్రతతో, నిశ్చల దేశభక్తితో తన అంతిమ లక్ష్యం చేరేవరకు, తన కర్తవ్యమ్మునుండి విముఖులు కాకూడదని, నైరాశ్యంతో తమ పరమావధిని త్యజించరాదనీ వెంకటప్పయ్యగారు ఆవేశపూరితులై సభికుల నుద్బోధించారు.

ఈ ప్రబోధం దేశభక్తుల హృదయాలకు హత్తుకొంది, అతిశయించిన ఉత్సాహంతో, సభ్యులు జయజయధ్వానాలు చేశారు.

బెర్లిన్‌కి 35 మైళ్ల దూరంలో రెడ్డార్మీ

●

— తాపీ మోహన్‌రావ్

"మనదావో, బ్రతుకో ఓడర్‌నదీమ తల్లి తేల్చనుంది—"అని దిగులుతో వాపోయాడు జర్మన్ మిలిటరీ వ్యాఖ్యాత జనరల్ డిట్మర్. ఆమాటలు బయటపడ్డాయో లేదో సోవియట్ విజయవాహిని ఓడర్‌నదిని దాటి ముందుకుసాగింది. బ్రెస్లోనగరానికి ఆగ్నేయ దిశగా మార్షల్ కోనీవ్‌సేనలు నదినిదాటి ముందుకురికాయి. బ్రెస్లోకి పడమరగా 68 మైళ్ళదూరంలో ఉన్న బోబర్‌నది గట్టుమీదికి వచ్చేశాయని జర్మన్లే ఒప్పుకుంటున్నారు. "దుర్భేద్యమయిన ఓడర్ రక్షణశ్రేణి చిన్నాభిన్నమయింద"ని స్వప్దాపత్రిక, విజయభేరి మ్రోగించింది.

రహర్‌ప్రదేశం తరువాత జర్మన్ల పరిశ్రమలకు ప్రాణాధారం సైలీషియా రాష్ట్రం. ఈ రాష్ట్రానికిప్రధాననగరం బ్రెస్లో. మార్షల్ కోనీవ్ ఈ నగరంచుట్టూ ఉచ్చువేస్తున్నాడు. దీనికి వాయవ్యంగా సుమారు 35 మైళ్ళ దూరంలో లీగ్నిట్జ్ అనే రైల్వేకూడలిస్థానం సోవియట్ సేనల వశమయింది. బ్రెస్లోలో ఉన్న జర్మన్ సేనలకు తప్పించుకుపోడానికి అనువయిన ఒక ముఖ్యమార్గం చేయిజారిపోయింది. ఇక అవగరంకూడా వశంకావడం ఎంతోదూరం లేదు.

బెర్లిన్‌కి ముప్పు

సోవియట్‌సేనలు బోబర్‌నదిని చేరడమంటే, ప్రముఖ పారిశ్రామిక కేంద్రమయిన డ్రెస్డెన్‌కి అరవైఐదు మైళ్ళ దూరంలోకి వచ్చేశాయన్న మాట. ఈ రంగంలో సోవియట్ విజృంభణ బెర్లిన్‌కి దక్షిణపార్శ్వాన ప్రమాదం రోజురోజుకి తీవ్రపరుస్తుంది. ఇక బెర్లిన్‌కి తూర్పున, ఎట్టఎదుట మార్షల్ ఝుకావ్ విజృంభించడానికి సిద్ధమవుతున్నాడు. క్యూస్ట్రిన్ - ఫ్రాంక్‌ఫర్టు నగరాలమధ్య విశాల రంగంలో ఓడర్‌నదీ తీరాన్ని అతని సేనలు చేరాయి. నది అవతలిగట్టుపైనున్న జర్మన్ రక్షణశ్రేణులపై తెరపిలేని అగ్నివర్షం కురిపించి తుత్తునియలు చేస్తున్నాయి. ఇక 37 మైళ్ళ దూరంలో ఉన్న బెర్లిన్‌పై లంఘించడానికి సన్నద్ధమవుతున్నాయి.

డాన్జిగ్

ఇలు ఈసన్నాహాలుచేస్తూ ఝుకావ్‌సేనలు ఉత్తర దిక్కుగా ముందుకుసాగి ప్రముఖ రేవుపట్టణమయిన స్టెటిన్‌కి పదిమైళ్ళలోకి వచ్చేశాయి. ఈ పట్టణం సోవియట్ సేనల వశమవడమంటే, డాన్జిగ్ మొదలయిన రంగాల్లో ఉన్న అనేక నాజీసేనలు సోవియట్ ఉచ్చులో చిక్కుకోవడమన్నమాట. డాన్జిగ్‌లోని జర్మన్లకు వెనుకవైపు ఈ ప్రమాదంతోపాటు ముందునుంచి ముప్పు ముంచుకొస్తూంది. ఆగ్నేయంగా తూర్పుప్రష్యాలో ఉన్న ఎల్బింగు అనే రేవుపట్టణం మార్షల్ రకొసొవ్‌స్కీ సేనల వశమయింది.

జర్మన్ల అవస్థ

ఒకవైపు రాజధాని బెర్లిన్‌కి ప్రమాదం ముంచుకొస్తూంది. మరోవైపు లక్షలకొలది తమ సైనికులు హతమారిపోతున్నారు. ఇక జర్మన్ ప్రజల్లోను, సైనికుల్లోను కంగారు పుట్టుకొస్తుందంటే వింత ఏముంది. బెర్లిన్‌లో అరాజక పరిస్థితులు వ్యాపిస్తున్నాయని రాయిటర్ వార్త. సైలీషియాప్రాంతాల్లోని చమురు బొగ్గు పరిశ్రమలను ఎల్బింగులోని సబ్మెరిన్ నిర్మాణ కేంద్రాలను చెక్కు చెదరకుండా విడిచిపెట్టి జర్మన్లు కంగారుగా పారిపోయారు. "మనమొక బ్రాటిమీద నడుస్తున్నాం. క్రింద నొక అగాధం ఉంది. తప్పటడుగువేశామా, అగాధంలోకి కూలిపోతాము!"అని జనరల్ డిట్మర్ జర్మన్‌ప్రజలను హెచ్చరించాడు. డిట్మర్ ఒక్క విషయాన్ని మరుగుపరిచాడు. ఆ అగాధంలోకి తామపుడే కూలిపోతున్నామన్న విషయాన్ని ప్రపంచాన్నింతటినీ పొట్టబెట్టుకుందామని విరుచుకుపడిన నాడే ఆతప్పటడుగు వేశామన్న సంగతినికూడా చెబితే డిట్మర్ జన్మలో ఒక్క సత్యాన్ని చెప్పినపుణ్యానైనా పోయేవాడు.

నాయకుల సమావేశం

రెడార్మీ దాడకు తాళలేక నాజీ దుష్టమృగం గుహలోదూరి గింగిరికొట్టుకొంటూంది. దీనిపని పూర్తిచేసి, శాశ్వతంగా సమాధికట్టే సన్నాహాలు ప్రారంభమయాయి. స్టాలిన్, రూజ్‌వెల్టు, చర్చిలులు నల్లసముద్రతీరంలో సమావేశమైనారు. ఇక మిగిలినయుద్ధం పూర్తిచేసేవిధానంపై ఒడంబడికకుదిరింది. యూరప్ పునర్నిర్మాణం, శాశ్వతశాంతి స్థాపన, మొదలయిన విషయాలపై చర్చలు సాగుతున్నాయి. ఈ సమావేశం ఫలితంగా పడమటి రంగంలోను, ఇటలీలోను మిత్రసేనల విజృంభణ ప్రారంభం కాగలగడనడానికి సందేహంలేదు.

డాన్జిగ్ పని పట్టుతున్న

మార్షల్ రకొసొవ్‌స్కీ

"ప్రతి సాయంత్రం మాస్కోనుంచి వెలువడే విజయఘోషలకోసం బ్రిటిషు, ఫ్రెంచి, అమెరికన్ సైనికులు ఎదురు చూస్తున్నారని పడమటి రంగంలోని విలేఖరుల వార్త. శత్రువుపై తామూ ఫిరంగులు ప్రేల్చి మాస్కో విజయఘోషతో సరితులపాలని వీరు ఉవ్విళ్లూరుతున్నారు కాబోలు" అని ఇల్యాఎహరన్‌బర్గు రాశాడు. ఈమిత్ర సైనికులుతమవంతు కర్తవ్యాన్నికూడ పూర్తిచేయగల అవకాశం నాయకుల సమావేశం తప్పక కలిగిస్తూంది.

బెర్లిన్‌పై విజయపతాకమెత్త ఉరికివస్తున్న

★



మార్షల్ జుకావ్ — మార్షల్ కోనీవ్

పునర్నిర్మాణము

విజయానంతరం యూరప్ పునర్నిర్మాణాని కప్పుడే దారులు ఏర్పడుతున్నాయి. పోలెండు ప్రభుత్వం (లుబ్లిన్) భూస్వాముల చేతిక్రింద ఉండిన వేలకొలది ఎకరాలను స్వాధీనంచేసుకొని పేదరైతులకు పంచి ఇచ్చింది. నిసలైన ప్రజాస్వామ్యాన్ని పోలెండులో నెలకొల్పుతూంది. తూర్పుప్రష్యా, సైలీషియారాష్ట్రాలు కూడా ఈప్రభుత్వం పాలనక్రిందికే వచ్చాయి. బెల్జియంలో తిరుపుసమస్యను పరిష్కరించలేక పోయాడని, దేశద్రోహులను సరిగా శిక్షించలేదనే నేరారోపణలకు గురి అయిన పీర్లట్ గద్దె దిగవలసివచ్చింది. స్వాతంత్ర్య సమర నాయకుల్లో ఒకరి అధ్వర్యాన కొత్త ప్రభుత్వం ఏర్పడింది. అంటే ప్రజల దైనందిన సమస్యలకు ప్రాధాన్యమిచ్చే ప్రజా ప్రభుత్వం ఏర్పడిం దన్నమాట.

ప్రజాద్రోహులు

యూరపు పునర్నిర్మాణానికి,శాశ్వతశాంతికి ఈవిధంగా పునాదులు పడుతూంటే అడ్డు తగలడానికి పూనుకుంటున్నాయి కొన్ని గ్రహాలు. వీటిలో అగ్రతాంబూలం లండనులోని పోలెండుముఠా. రెడార్మీ పోలెండు జాతీయతనే నాశనం చేస్తుందట. ఒక దయ్యం వదిలి మరోదయ్యం పట్టడంలాంటిదే నట రెడార్మీ రావడం. బ్రిటన్‌లో గ్లస్టర్‌బిషప్ ఈమధ్య ఇలా అన్నాడు: "మిత్రమండలి పేరును కళంకపరుస్తుంది సోవియట్. బాల్టిక్ దేశాల ప్రజలను, వారి చర్చీలను నాశనం చేస్తూంది." తన తోటిమతాధిపతి అయిన డీన్ ఆఫ్ కాంటర్బరీని అడుగుతే తెలుస్తుంది సోవియట్ కొనసాగిస్తున్నకృషి ఎలాంటిదో. మనదేశంలో ప్రజా ఉద్యమాలను అణిపోయడమే పనిగాపెట్టుకొని గోగినేని రంగనాయకులు ఈముఠాపాటకు వంత కలుపుతున్నాడు. "పోలెండు విషయంలో రష్యా ప్రవర్తన తన అసలు రంగును బయటపెట్టింది. పాశ్చాత్య సామ్రాజ్యవాద దేశాల్లో ఒకటే రష్యా" అని ఈయన మదరాసులో ఉపన్యసించాడు. ఈ ఉపన్యాసంలో రంగా తన రంగు బయటపెట్టారు. ఇక్కడ రైతుల క్షేమానికి, ప్రజాభ్యుదయానికి, నష్టకరమైన పంథా తొక్కడమే కాకుండా, పోలెండులో రైతులు బాగుపడుతున్నారన్నా సహించలేకున్నాడు. మొదటినుంచి అక్కడి రైతులను పీల్చిపిప్పిచేసిన సామ్రాజ్యవాదముఠాయే తిరిగి వారి నెత్తినెక్కి స్వారీచేయాలంటున్నారు. పోలెండులో జమీందారుల భూమిని లాక్కొని రైతులకు పంచుతోంది లుబ్లిన్‌ప్రభుత్వం. కాని రంగా ఇది సహించలేక రష్యాకూడ సామ్రాజ్యవాదమే అంటున్నారు. ఎంతసిగ్గుచేటు! రంగాగారుజమీందారీముఠా ఏజంటుగా బయటపడుతున్నారు. మిత్రరాజ్యప్రజలమధ్య విభేదాలు నాటి, భవిష్యత్ శాంతిస్థాపనకు భంగం కలిగించడమే ఇలాంటి మూకల ఆశయం. వీరికి నిలువనీడలేకుండా చేయడమే ప్రపంచ శాంతిస్థాపనకు తోడ్పడడం. మిత్రనాయకులిందుకు కృషిచేస్తున్నారు. 12—2—45

పార్టీ విరాళాలు

డాక్టరు అచ్చమాంబగారు

రు. 1000 లు

[వీరు కీ.శే. కొమర్రాజు లక్ష్మణరావుగారి కుమార్తె. 1930 లో సత్యాగ్రహం చేసి, జైలుకు వెళ్ళారు. ఇంగ్లండువెళ్ళి, ఎల్. ఆర్. సి. పి. అండ్ ఎస్. డిగ్రీ పొంది ప్రస్తుతం బెజవాడలో ప్రాక్టీసు చేస్తున్నారు. 1936నుంచి కమ్యూనిస్టు పార్టీ సానుభూతిపరురాలుగా ఉంటూ, 1943లో పార్టీసభ్యురాలుగాచేరారు.]

పిడికిటి నారాయణమూర్తిగారి

ద్వారా: రు. 1000 లు

[వీరు గుంటూరు జిల్లా గుండిమెడ వాస్తవ్యులు, భూవసతిగల పెద్ద రైతు. 1930 లో, కృష్ణాజిల్లా మొదటి సత్యాగ్రహిదళంలోచేరి, సత్యాగ్రహంచేశారు. తరువాత బెనారస్ విశ్వవిద్యాలయంలో ఇంటర్‌మీడియేట్ చదువుతూ రెండవ శాసనోల్లంఘన నోద్యమంలో చేరారు. ప్రభుత్వం అరెస్టుచేసి, 2 సంవత్సరాల కఠినశిక్షవిధించింది. విడుదలైనప్పటినుండి పార్టీకి సానుభూతిపరులుగా ఉంటూ, సహాయం చేస్తున్నారు. మూడవ రాష్ట్రపార్టీ మహాసభలో పార్టీనిధికి రు. 500 లు విరాళం యిచ్చారు. ప్రస్తుతం వీరు బెజవాడ పట్టణ సోవియట్ మిత్రమండలికి కార్యదర్శి]

బెజవాడ పట్టణ కమ్యూనిస్టు

పార్టీద్వారా: రు. 1254-7-7

[రాష్ట్రపార్టీ పిలుపు ననుసరించి బెజవాడలో జనవరి 21 మొదలు 28 వరకు జరిగిన "స్వాతంత్ర్య వారోత్సవ" సందర్భంలో పార్టీలమంది వసూలుచేసిన మొత్తం]

ప్రజాబలమే కమ్యూనిస్టులకు బలం

●

కృష్ణాపత్రికకు సమాధానం

— కంభంపాటి సత్యనారాయణ (జూనియర్)

మొత్తంమీద కమ్యూనిస్టు వ్యతిరేకుల గాలి కృష్ణాపత్రికకు కూడా తగిలింది. యథార్థపరిస్థితులను గుర్తించే స్వతంత్రమార్గాన్నివదలి కమ్యూనిస్టువ్యతిరేకతను వెల్లడించటం ప్రారంభించింది. సత్సంప్రదాయాలకు పట్టుగొమ్మగా ఉండిన కృష్ణాపత్రికే ఇలా చేయడం ఎంతో విచారకరం. 'పరాశ్రయం' అనేశీర్షికతో 3.2.45వ పత్రిక మరొక కమ్యూనిస్టువ్యతిరేక సంపాదకీయాన్ని ప్రకటించింది.

ఇటీవల దేశంలో ఒకవిధమైన నిస్పృహ బయలుదేరిందనీ, కాంగ్రెసులో గూడా యీ చిత్తస్థలనం బయలుదేరిందనీ ప్రారంభించి, విస్పృహతో స్వాతంత్ర్యంకొరకు అమెరికా, ఇంగ్లండులవైపు చూచేవారినిఖండిస్తూ, కమ్యూనిస్టులు రష్యామీద ఆశ పెట్టుకున్న వారని విందిస్తూ, కమ్యూనిస్టుల మీద విరుచుకుపడింది.

"ఇంకోవర్గంవారు ఉన్నారు - రష్యాపై ప్రాణాలు విలుపుకున్న కమ్యూనిస్టులు-యుద్ధానంతరం రష్యా ఇండియాకేదో వెలగబెట్టుందని వీరి ఆశ" అని విందారోపణ గావిస్తూ, "జపాన్ సహాయంతో ఇండియాకు స్వరాజ్యాన్ని సమకూర్చచూచే సుభాస్‌చంద్రబోసు ఎట్టి ఆత్మవంచనకు పాల్పడు తున్నాడో, రష్యా, అమెరికాల సహాయంతో ఇండియాను ఉద్ధరింపగోరేవారు కూడా అంతేనని వ్రాయుటకు సాహసించింది"

తగని సాహసం

ప్రజా సమస్యలను తీసుకొని నిరంతరం పనిచేస్తున్న కమ్యూనిస్టుల ప్రజాసేవను పత్రికా సంపాదకులు అనేక సందర్భాల్లో అభినందించారు. బెజవాడలో జరిగిన అఖిలభారత కిసాన్‌సభద్వారా ద్యోతకమైన నూతన ఆంధ్ర కిసాన్ చైతన్యాన్ని సంతోషంతో ఆహ్వానించారు. ఎల్లప్పుడూ ప్రజలమధ్యనే ఉండి, వారినే దైవముగా భావిస్తూ ప్రజాసేవచేస్తూ, కాంగ్రెసు సందేశాన్ని మారుమూల గ్రామాలకు తీసుకొని వెళ్తున్న కమ్యూనిస్టులను అకస్మాత్తుగా - ప్రజలను, స్వదేశాన్ని, కాంగ్రెసు ఫాసిస్టువ్యతిరేక సాంప్రదాయాన్ని కాలదన్ని జపానును తీసుకొనివచ్చి ఇండియా నెత్తిమీదనెక్కించుటకై పూనుకొన్న సుభాస్ బోసుతో పోల్చుట సాహసం-సహింపరానిది.

కమ్యూనిస్టులురష్యామీద ప్రాణాలువిలుపుకున్నారట! యుద్ధానంతరం రష్యామీద ఆశలు పెట్టుకున్నారట! కమ్యూనిస్టు వ్యతిరేకతయే తమ ఉనికికి ఆధారంగా మిగిలిన రంగా, కాశేశ్వరరావులు ఇలా అన్నారంటే ఆశ్చర్యం లేకపోను. కాని, వారి విషప్రచారానికి చెవియొగ్గి వారి బాటనే కృష్ణాపత్రికకూడా పోతూందంటే విచారం కలుగుతోంది.

కమ్యూనిస్టుల ప్రాణం ఎవరు?

ప్రజాసామాన్యంయొక్క కష్టాలను తొలగించుటకై వారిని సంఘటితపరచి, వారిలో నూతన స్వాతంత్ర్య చైతన్యాన్ని కల్గించుట ద్వారానే కమ్యూనిస్టు పార్టీలు వృద్ధిఅయినవి. అన్ని దేశాల్లో జరిగిన చరిత్ర ఇది. మన దేశంలో గూడా అంతే. కమ్యూనిస్టుపార్టీకి ప్రాణం ప్రజలు: మూలం ప్రజలు. ప్రజలే కమ్యూనిస్టుల దైవం.

భారతదేశంలో కమ్యూనిస్టులు ఈవిధంగా ఎట్టి బ్రహ్మాండమైన కార్మిక కర్షక ఉద్యమాలనిర్మించారో గత 20 సంవత్సరాల చరిత్ర నిరూపిస్తోంది.

ఇతరులను ఆశ్రయించే మార్గం కమ్యూనిస్టులదికాదు. జపాను ను ఆశ్రయించిన బోసును, బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఆశ్రయించిన రాయిస్టులను కమ్యూనిస్టులు ఖండిస్తూ, మన దేశభవిష్యత్తు మనప్రజలఐక్యతమీదనే ఆధారపడిఉందని ఘోషించుట. మనదేశ ప్రజలలో నిలబడి జాతీయైక్యత కొరకు కృషిచేయుట. యదార్థ పరిస్థితులను నిష్పాక్షికంగా అర్థం చేసుకోదలచిన వారికెవరికైనా బోధపడుతుంది.

సోవియట్ స్థానం

అయితే సోవియట్ రష్యాను గురించి. కమ్యూనిస్టులం ఏం చెప్తున్నాం?

18వ శతాబ్దంలో ఫ్రెంచివిప్లవంఎలాంటిదో 20వ శతాబ్దంలో రష్యన్ విప్లవం అలాంటిది. సామ్రాజ్యవాదాన్ని నాశనం చేసిన సోవియట్ విప్లవం సామ్రాజ్యవాదులతో పోరాడే ప్రజలందరిని ఉత్తేజపరచింది; నూతన మార్గాన్ని చూపింది. సోవియట్‌రాజ్యంలాంటి ప్రజారాజ్యాన్ని స్థాపించుటకై అన్ని దేశాల్లో కమ్యూనిస్టు పార్టీలు ఏర్పడి వృద్ధిఅయి కృషిచేస్తున్నవి. గత 25 సంవత్సరాల్లో నిర్మించుకొన్న సోషలిస్టు ప్రజాఐక్యతతో ఈనాడు సోవియట్లు ముందుండి నాజీలను హతం గావిస్తూంది. ప్రపంచ ప్రజలందరికి ఐక్యతామార్గాన్ని చూపిస్తున్నది. స్వాతంత్ర్య పోరాట విజయానికి ప్రజాశక్తియే మూలాధారమని చాటుతున్నది; అదేమార్గంలో అన్ని దేశాల్లోకూడా కమ్యూనిస్టుపార్టీలు వారివారి దేశాల్లో ప్రజాఐక్యతను నిర్మించుటకై కృషిచేస్తున్నాయి. ఫలితం యూరప్ దేశాలన్నిటిలోను ఏర్పడే ప్రజాప్రభుత్వాలే. మనదేశంలోగూడా జాతీయైక్యతామార్గాన్ని కమ్యూనిస్టులం అనుసరించి కృషిచేస్తున్నాం. మనదేశ భవిష్యత్తు మనఐక్యతమీదనే ఆధారపడిఉందని చాటుతున్నాం.

ఈ యదార్థాన్ని మరుగుపరిచి రష్యామీద ప్రాణాలు పెట్టుకున్నారని, బోసువలె పరాశ్రయులని కమ్యూనిస్టులను నిందిస్తే నమ్మే ప్రజలు ఈనాడు ఎవరూలేరు. ఐతే సంతోషించుటకు మిగిలేది ప్రజా ఉద్యమాన్ని, ప్రజా చైతన్యాన్ని సహించలేని రంగా, కాశేశ్వరరావులు మాత్రమేనని కృష్ణాపత్రిక గుర్తించాలి.

ఇతర ప్రజల సహకారం

మనదేశ ప్రజల శక్తిమీదనే ఆధారపడుతూ, స్వాతంత్ర్యంకొరకు పోరాడేయితర దేశాలతో స్నేహసహకార సంబంధాలను పెంపొందించుకొనుట పరాశ్రయం యెలా అవుతుంది? అటువంటి సంబంధాలు పరస్పరంగా బలాన్ని చేకూరుస్తయి. ప్రపంచ ప్రమాదంగా తయారైన ఫాసిజాన్ని నాశనం చేయుటకై ముందుకు రావలసివచ్చిన ప్రజా ఉద్యమాలు పరస్పర సహకారాన్ని సమకూర్చుకుంటున్నాయి. బ్రిటిష్ లేబర్‌పార్టీ నాయకత్వాన్ని ధిక్కరించి లేబర్‌పక్షసభ్యులు ఇండియా జాతీయ ప్రభుత్వంకొరకు, నాయకుల విడుదల కొరకు తీవ్ర ఆందోళన యెందుకు చేస్తున్నారు? అదేవిధంగా సత్వర ఫాసిస్టు విధ్వంసనం ద్వారా స్వాతంత్ర్య శాంతి స్థాపనలకై ఎదురుచూచే ప్రజలు అమెరికా, ఆఫ్రికా, చైనా, ఆస్ట్రేలియా, లలో భారత స్వాతంత్ర్యం కొరకుఆందోళన సాగిస్తున్నారు. జాతీయప్రభుత్వ స్థాపనతో భారతదేశ ప్రజలు 40 కోట్లు జపాన్ వ్యతిరేక యుద్ధంలోకివస్తే వారికి గూడా శాంతి త్వరగా చేకూరుతుంది. ఈ విధంగాఎన్నడూ లేనంతగా ప్రపంచప్రజలందరూ దగ్గరకువస్తూ ఐక్యంకాగల్గుతున్నారు. ఈ పరస్పర ప్రజా సంబంధాలు కూడా కృష్ణాపత్రిక దృష్టిలో పరాశ్రయసంబంధాలుగా కనబడుట శోచనీయం.

పరాశ్రయమా ఇదంతా?

42 ఆగస్టు పరిస్థితులలో జపాన్ ప్రమాదం నెత్తిమీదకు వచ్చిన రోజునుంచి, మొదట ఫాసిజాన్ని ఓడించాలంటూ బ్రిటిషుప్రభుత్వంతో చేరిన రాయిస్టులను, మొదట బ్రిటిష్‌వారిని ఓడించాలంటూ జపాన్‌తో చేరిన బోసుముఠాను వ్యతిరేకిస్తూ, కాంగ్రెసుకార్యక్రమంకాని విధ్వంసక చర్యలలోకి ప్రజలను రెచ్చగొట్టచూచిన రంగాముఠా మొదలయిన వారివలలో ప్రజలు పడకుండా ప్రజాశాంతిని కాపాడి, జాతీయైక్యతకు మూలమైన కాంగ్రెసు-లీగు ఐక్యతకై కృషిచేయుట; దేశాన్ని రక్షించగల జాతీయ నాయకులవిడుదలకొరకు కరువుమంది, అంటు వ్యాధులనుండి ప్రజలను రక్షించుటకొరకు, నిస్పృహచెందిన ప్రజలలో దేశభక్తిని, మనో నిబ్బరాన్ని రేకెత్తించుటకు, బలమైన ప్రజా సంఘాలను నిర్మించుట-ఇది అంతాపరాశ్రయమేనా? శాంతంగా, నిష్పాక్షికంగా, విచారించమని మరొకసారి కృష్ణాపత్రిక సంపాదకులను కోరుతున్నాను.

(6 వ పేజీ తరువాయి) లను ఖండించుటకు బదులు. మహాసభ కార్యకర్తలే ప్రజల్ని అరాజకానికి రెచ్చగొట్టుచున్నారనీ, ప్రభుత్వం విచారించాలనీ "రయ్యత్" పత్రిక (మందుముల నరసింగరావుగారు దీనికి సంపాదకులు) సంపాదకీయ వ్యాసములు వ్రాసింది. ఇట్లే మానుకోట తాలూకాలో ప్రజలలో ఒకరిపై ఇంకొకరిచే షికాయతులు (ఫిర్యాదులు) పెట్టిస్తూ, రైతుల భూములను అక్రమంగా అక్రమించేవారిని బలపరచాడు.

వీరు నేడు పోటీసభకు సభ్యత్వాన్ని పట్వారీల ద్వారా, దేశముఖుల ద్వారా చేరిపిస్తున్నారు. అనేకచోట్ల ప్రభుత్వరకములతోపాటు (శిస్తువసూళ్ళు) సభ్యత్వ రుసుం వసూలుచేశారు. కమ్యూనిస్టులు రైతుల భూములు లాక్కుంటారని, స్త్రీల వెత్తుకు పోతారని, ఇంకా అనేకవిధములైన పాడు ప్రచారాన్ని నాన్‌పార్టీ నాయకులుచేస్తున్నారు. పై విషయములన్నిటిని రుజువుచేయుటకు నేను సిద్ధంగా ఉన్నాను.

ప్రజలకు విన్నపం

తెలంగాణములోని మన ఉద్యమమింకా ఎంతో వెనుకబడి యుంది. అనేక ప్రదేశాలలో మధ్యయుగాలనాటి దోపిడీ విధానం అమల్లో ఉంది. ప్రజలకు రాజకీయ స్వాతంత్ర్యంలేదు. పౌరసత్వ హక్కులు లేవు. వీటితోబాటు, ప్రభుత్వం ఆహారసమస్యను పరిష్కరించుటకై చేసిన ఖానూనులవల్ల (చట్టములు) ఉద్యోగుల లంచగొండి తనంవల్ల, ప్రజలు భరింపజాలని కష్టాలకు గురి అవుతున్నారు. ఈ పరిస్థితుల్లో, ఆంధ్రమహాసభ యొక్క ఐక్యతను కాపాడి, ప్రజా సేవకు ఇంకా ఎక్కువగా పూనుకొనుట దేశభక్తుల కర్తవ్యం. నాన్‌పార్టీ నాయకులు ఆంధ్రమహాసభలో చీలికతెచ్చి, పోటీసంస్థను పెట్టుచున్నారు. దానివల్ల దేశానికి, ప్రజలకు, కలుగనున్న ప్రమాదాన్ని గుర్తించవలసిందని కోరుచున్నాను. మాతో భేదాభిప్రాయాలుగల వారిని కూడా కోరుచున్నాను. పోటీసంస్థను పెట్టే ప్రయత్నంనుండి విరమించి, ఆంధ్రమహాసభలోనే ఉంటూ, ప్రజాసేవకు పూనుకోవలసినదిగా విజ్ఞప్తి చేస్తున్నాను.

సభ్యత్వపు గడువు పొడుగింపు

★

కృష్ణాజిల్లా యువజనసంఘ ప్రధానకార్యదర్శి కాతినేని సూర్యప్రకాశరావుగారిలా ప్రకటిస్తున్నారు:

జనవరి ఆఖరులోగా యువజనసంఘ సభ్యత్వము తేర్పించుగడువు పూర్తి అవుతుందని లోగడ తెలియజేయబడినది. కొన్ని కారణముల వలన సభ్యత్వం తేర్పించుగడువు ఫిబ్రవరి ఆఖరువరకు పొడుగించబడినది. సభ్యత్వం తేర్పిస్తూనే గ్రామసంఘ ఎన్నికలు జరుపవలయును. మార్చిలో తాలూకాసంఘ ఎన్నికలు జరుగుతాయి. ఈ మార్పును జిల్లాలోని యువజన సంఘము లన్నియు గుర్తించవలసినది.

ప్రజాశక్తి చందావివరాలు

★

సంవత్సరం చందా	5—0—0
అర్ధసంవత్సరం చందా	2—8—0
మూడునెలలచందా	1—4—0

చదవండి!

చిలకమర్తివారి స్వీయ చరిత్ర

వెల 3—0—0

★

బీద్ల దున్నేరు

(రెండుభాగాలు) వెల 3—0—0

దిటో

రెండవభాగం వెల 2—0—0

వడ్లకు గోధుమలు పోటీయా?

రంగాగారి కుతర్కం

— నందూరి ప్రసాదరావు
(ప్రధాన కార్యదర్శి, ఆంధ్రరాష్ట్ర రైతుసంఘం)

రంగాగూర్జిపు రాజకీయాలు ఊసరవెల్లి రంగులవలె నిమిషనిమిషానికి మారుతూ వుంటాయి. ఉదాహరణకు ధాన్యం ధరలు పెంచాలనే వీరి వాదనలు చూడండి. మొదట్లో అసలు కంట్రోలు వుండనే కూడదన్నారు. ఏమ్మంటే బియ్యం ధరలు పెరిగితే మాకేం. వడ్లకు ధరలు పెరగాలన్నారు. కొంతకాలమైన పిమ్మట, దొంగమార్కెటులో బియ్యమునకు హెచ్చు ధరలు వస్తూంటే. ఆధరలు మాకు మాత్రం రావద్దాఅన్నారు. కొద్దిరోజులు గడిచిన తర్వాత, ఇప్పటి బియ్యం ధరల ప్రకారం రు. 12/- లు ఇవ్వాలన్నారు. ఇప్పుడో రంగాగారు రంగంలోకి ఉరికి "రైతులకు సబ్సిడీ ఇవ్వాలి" అంటున్నారు. "రైతులకు న్యాయమగు ధరలు, భోక్తలకు చౌకతిండి" అనే ఆకర్షణీయమగు నినాదంతో ఊరూర ఉపన్యాసాలిస్తున్నారు.

అయితే నిజంగా ఈయన 'భోక్తలకు చౌకతిండి' కోరుతున్నాడా అంటే. క్రియారూపానికి వచ్చేసరికి వట్టిదే. ఈనాడు మన రాష్ట్రంలో సుమారు 80 లక్షల ప్రజలకు రేషనులో ఒక భాగంగా గోధుమలు ఇవ్వబడుతూ ఉంటే అవి చవుకగా వీరి కందజేయబడుతున్నాయని వీరు వాపోతున్నారు. ఇదేనా ఈ దీనజన బాంధవుని ప్రజాసేవ! ప్రజలకు చవుకగా తిండి అందజేయటం వీరికి కష్టంగా వుందా!

ఈనాడు మన రాష్ట్రంలో పరిస్థితులేమిటి? మన రాష్ట్రంలో వుండే ప్రజలకు సరిపడు ధాన్యం మన రాష్ట్రంలోనే పండుతున్నాయా? పండిన పంటలు ప్రజలందరికి ఏవిధంగా అందజేయాలి? లోటును ఏవిధంగా భర్తీ చేయాలి? ఇవి ఈనాడు ప్రతివారినీ కలవర పరుస్తున్న సమస్యలు.

మదరాసురాష్ట్రంలోమనకుసరిపడ్డ ధాన్యం పండని సంగతి అందరికీ తెలిసినదే. అందుచే లోటును భర్తీ చేసుకోవాలి. ఏకొద్దిగానో మధ్యరాష్ట్రం నుండి తప్ప మనకు బియ్యం ఇంకెక్కడనుండీ రావు. కాబట్టి గోధుమలను దిగుమతి చేసుకోక తప్పదు. సత్తువ విషయంలో బియ్యానికి అనేకరెట్లు మెరుగు గోధుమలు. కాని రంగాగారు గోధుమలు వద్దంటున్నారు. "చౌకబియ్యం" కావాలట! ఇచ్చే చౌకగోధుమలు అక్కరలేదంటూ దొరకని 'చౌకబియ్యం' కావాలనటంలో అర్థముందా?

గోధుమలు ధనికులకూ, మధ్య తరగతి వారలకూ మాత్రమేనట. గోధుమలు రేషనుగా తీసుకొనే మలబారులోని 40 లక్షల ప్రజలూ వీరిదృష్టిలో ధనికులే కాబోలు! ఎందుకంటే ఇటువంటి కుతర్కాలు!

పోగా, వరిపంటను దెబ్బకొట్టడానికై ప్రభుత్వం గోధుమలను పోటీగా తెస్తోందట! చౌకగా అమ్మతోందట! ఈ వాదనలో 'పసలేమన్నా వుందా? మనదేశంలో ధాన్యం చాలినంతలేదు. విరివిగా విదేశాలనుండి గోధుమలను దిగుమతి చెయ్యాలని లోగడ వీరేగా ఆందోళన చేసింది? మన రాష్ట్రంలో తిండికి లోటువున్నది. కాబట్టి గోధుమలను దిగుమతిచేసి, రేషనింగు ప్రకారం సప్లయిచేస్తున్నారు. నిజానికి బియ్యానికైనా, గోధుమలకైనా ఇంకెంతయినా డిమాండు ఉంది. మలబారులోనూ, విశాఖ, కోయంబత్తూరు జిల్లాలలోనూ, ప్రజలకు మామూలు రేషనైనా దొరకటంలేదు. విశాఖజిల్లాలో రేషను కోటా పెంచమని రంగాగారేగా కేకలెత్తుతూన్నది? కాబట్టి రాష్ట్రంలో ఇంత డిమాండు వుండగా వడ్లకూ, గోధుమలకూ పోటీవున్నదనీ, అందువల్ల వడ్లధరలు పడిపోతున్నాయనీ రంగాగారు చెప్పటం పూర్తిగా తప్పు.

రంగాగారి వాదన వెనుకవున్న ఆర్థిక సిద్ధాంతం ఏమిటి? "గోధుమలురావు. ఉన్న బియ్యం చాలవు. కొనుక్కునేవారిలో పోటీ హెచ్చి ధరలు లేస్తాయి. రైతు బాగుపడతాడు." అని వీరి సిద్ధాంతం. డిమాండు హెచ్చి తిరిగి గింజలు లేకపోతే ఎంతమంది ప్రజల కడుపులు మాడుతాయో వీరు గుర్తించారా? ఈ దొంగవ్యాపారంవల్ల రైతులూ బాగుపడరు. తినేవారూ బాగుపడరు. మధ్య దొంగవ్యాపారులు బొజ్జలు పెంచుకుంటారు. రంగాగారి సిద్ధాంతం ఇందుకు దారితీస్తుంది.

ఇప్పుడు మన రాష్ట్రంలో సరిపడ్డ ఆహారపంటలు లేక గోధుమలను దిగుమతి చేసి కొంటున్నాము. గోధుమలకు అలవాటుపడని ప్రజలలో రంగా బోటి వారి ప్రచారం చాల అపకారం కల్గజేస్తుంది. మన కర్తవ్యమేమిటంటే, గోధుమలరేషనుయొక్క అవసరాన్ని ప్రజలకు తెలియజెప్పి. వారిని ఆ గోధుమలనుపయోగపర్చునట్లు జేయుట. వడ్లధరలు పడిపోవడానికి కారణం ప్రభుత్వందరలు నిర్ణయించక, తానూకొనక, మార్కెటును షాహుకార్లకు వదలివేయుట వల్లనే. కాబట్టి గోధుమలవల్ల వడ్లధరలు పడిపోయాయనే దుష్ప్రచారానికి భ్రమపడవద్దని మనవి.

ప్రభుత్వం స్వేచ్ఛా వ్యాపారానికి వదలిపెట్టటంవల్లనే ధాన్యంధరలు పడిపోయాయి. ఇందువల్ల లక్షలటన్నుల ధాన్యం మిల్లుయజమానుల చేతులలోకి పోయింది. దొంగవ్యాపారుల చేతులలోకి ధాన్యంపోతే కలిగే పరిస్థితులను బెంగాలు కరువు మనకు గుర్తుచేస్తోంది. కాబట్టి ప్రభుత్వమే తగినంత ధాన్యాన్ని కొనాలని. యీ వడ్లబస్తా 1 కి రు. 11 లు యివ్వాలనియూ కోరాలి. ఈ విధంగానే రంగాగారి నినాదాలు "రైతులకు న్యాయమగు ధర. భోక్తలకు చౌకతిండి" లభ్యంకాగలదు.

రాష్ట్ర రైతుసంఘ సభ్యత్వం

1945 సంవత్సరమునకు ఆంధ్రరాష్ట్ర రైతుసంఘములో సభ్యులుగా జేరిన వారి సంఖ్య.

జిల్లా	సభ్యత్వం
విశాఖ	8739
తూర్పుగోదావరి	17365
పశ్చిమగోదావరి	18274
కృష్ణా	51492
గుంటూరు	36400
నెల్లూరు	18085
చిత్తూరు	1287
కడప	2000
కర్నూలు	7759
బళ్ళారి	2000
అనంతపురం	5332
	168733

లోగడ సభ్యత్వం సంఖ్య 1942 లో 36993 న్నూ, 1943 లో 55677 న్నూ 1944లో 101601 నూ అయి వున్నది. ఈ విధంగా, ఎన్నడూ లేనంతగా ఎక్కువమంది సభ్యులను జేర్పించి, ఆంధ్రరాష్ట్ర రైతుసంఘాన్ని అత్యంత బలోపేతము గావించిన రైతుసంఘ వర్కర్లకూ అభిమానులకూ నా అభివందనములు.

నందూరి ప్రసాదరావు,
ప్రధానకార్యదర్శి, ఆంధ్రరాష్ట్ర రైతుసంఘం.

మలేరియావల్ల వెయ్యి మరణాలు

మదనపల్లి తాలూకాలో

— రాటకొండ నరసింహారెడ్డి

మదనపల్లి తాలూకా అంతటా గత సంవత్సరం ఫిబ్రవరి - మార్చి నెలల్లో తీవ్రమైన మలేరియా ప్రారంభమయింది. కొన్ని ప్రాంతాలలో మే - జులై నెలల్లోను, మరి కొన్ని ప్రాంతాల్లో ఆగస్టు - నవంబరు నెలల్లోను తిరిగి చెలరేగింది. అప్పటినుండి నేటి వరకు షుమారు 1000 మంది వివిధ గ్రామాలలో మరణించారు. కొత్తకోటలో 400 మంది, కందుకూరులో 150 మంది, పెద్దతిప్ప సముద్రంలో 120 మంది, బీరంగి గ్రామంలో 100 మంది, రంగసముద్రంలో 100 మంది మృత్యువాతబడ్డారు. కొత్తకోటలో 100 కి 90 మంది, కందుకూరులో 100 కి 85 గురు, పెద్దతిప్ప సముద్రంలో 100 కి 80 మంది, బీరంగిలో 85 గురు, రంగసముద్రంలో 75 గురు - యీ విధంగా మలేరియా జ్వరానికి ప్రజలు గురి అయారు. సత్తువ సన్నగిల్లుటవల్ల కార్తీక మాసంలో వందలకొలది యకరాలు బొత్తుగా సాగు చేయలేదు. తాలూకా మొత్తంమీద పాతిక పంట మాత్రమే పండింది.

కొత్తకోటలో గత సంవత్సరం (1944) 1200 మంది మదనపల్లి మొదలైన పట్టణాలకు చికిత్సకై ఊరువిడిచివెళ్ళారు. ఊళ్లో లోకల్ ఫండు ఆసుపత్రి ఉన్నప్పటికీ, డాక్టరు మలేరియావల్ల పడిపోయి మరొక గ్రామం వెళ్ళిపోయినందున ఆ ఆసుపత్రి నిరుపయోగమయింది. అచ్చమ్మ చెరువు, పెద్ద చెరువు నీటితో నిండి వున్నా, ఒక్క సెంటుకూడా సాగుకాలేదు. మహమ్మదీయ స్మశానాలలో శవాలను పూడ్చడానికి ముందుగనే రెండు మూడు గుంటలు తవ్వి సిద్ధపరచేవారు; అలా, ముందే తవ్వబడియున్న ఒకగుంటను మేము స్వయంగా చూచాము

కందుకూరులో, మొత్తం 3 వేల యకరాలు చెరువుక్రింద సాగవుతుంది. కార్తీక మాసంలో 1500 యకరాలకు సరిపోయే నీరు వచ్చింది. కాని రైతాంగమంతా మలేరియాతో పడిపోయి ఉన్నందున, ఒక్కసెంటు కూడా దుక్కిచేయలేదు.

పెద్దతిప్ప సముద్రంలో యెకరానికి 4 పుట్లు పండవలసినపంట 1 పుట్టిమాత్రమే పండింది.

ఈ అసాధారణ పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రజల ఆరోగ్యరక్షణకు బాధ్యత తీసుకోలేదు. తాలూకా కంతకు నెలకు 40 వేల సింకోనా మాత్రలు ఏమి సరిపోతాయి? ఒక్క కొత్తకోట గ్రామానికి నవంబరులోవచ్చిన మలేరియా రోగులకు యీ 40 వేల మాత్రలు ఒక్కవారానికి సరిపోయివుండేవి! ఈమాత్రలతో ఒక్క హెల్తుఇన్‌స్పెక్టరు తాలూకా అంతటా ఎలా మలేరియాను అరికట్టగలడో పాఠకులూహించుకొన గోరెదను.

డిసెంబరు, జనవరి నెలల్లో కొంత తగ్గుదలఉన్నమాట నిజమే. కాని, ప్రమాదం పోయినదనుకోడంవట్టిభ్రమ. ఫిబ్రవరి-మార్చి నెలల్లో మరొకమారు మలేరియారావచ్చునని ఆరోగ్యశాఖవారు అంటున్నారు. వైశాఖంలో వరిమళ్లురాగానే, మలేరియాదోమలు తంపుగా బయల్దేరే అవకాశాలున్నాయి. సదే సదే జ్వరాలువచ్చి, నిస్సత్తువ-రక్తలేమి (ఎనీమియా) యేర్పడిన పరిస్థితుల్లో తిరిగి మలేరియా సోకిందంటే, ప్రజలు ఎండిన ఆకులవలె రాలిపోవడం ఆశ్చర్యంకాదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే యీక్రింది చర్యలకు పూనుకోవాలి.

1. ఈ తాలూకాను వెంటనే మలేరియా ప్రాంతంగా ప్రకటించాలి.
2. ప్రత్యేకమైన మలేరియా జట్టును పంపించి, కొత్తకోటను కేంద్రంగా నిర్ణయించాలి.
3. సంచార వైద్యసహాయక దళమును (మొబైల్ మెడికల్‌వాన్)వెంటనేపంపించాలి.
4. పెద్దదోమలను చంపడానికి మందు కొట్టడం, మురుగు గుంటలను మూయడం మొదలయిన పద్ధతులాచరించాలి.
5. సింకోనామాత్రలు నెలకు 500 పౌనుల చొప్పున పంపుతూ ఉండాలి.
6. కొంతైనా క్వినైను సప్లయిచేయాలి.
7. రైతులకు విరివిగా వ్యవసాయ అప్పులివ్వాలి.
8. పైర్లు నష్టమైన రైతులకు శిస్తురెమిషన్ యివ్వాలి.
9. ప్రభుత్వం మలేరియా నివారణ కమిటీలతో సహకారం చెయాలి.

వెంటనే ప్రభుత్వం మలేరియాను అరికట్టకపోతే, ప్రజలు నిర్వీర్యులై, వ్యవసాయం పూర్తిగా దెబ్బతింటుంది. రానున్న జులై - సెప్టెంబరు కాలంలో దారుణమైన కరువు పరిస్థితులేర్పడవచ్చు.

Printed and Published by Katragadda Rajagopala Rao at Prajasakti Press, Governorpet - Bezwada.

END OF ISSUE